



ఉదయం
నిజయవాడ
సోమవారం
9—9—1974
THE ANDHRA PATRIKA
Regd. H / VJ. No. 49

PUBLISHED SIMULTANEOUSLY FROM MADRAS & VIJAYAWADA

# ఆంధ్రపత్రిక

FOUNDER: DESODHARAKA K. NAGESWARA RAO

సంపుటము : 61
సంచిక : 158
పుటలు : 4
వెల : 25 పైసలు






## గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పునరుజ్జీవనం: డి.సి.సి. అధ్యక్షులసభలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి

("ఆంధ్రపత్రిక" ప్రతినిధి)

హైదరాబాద్, సెప్టెంబరు 8: కాంగ్రెసు సంస్థను గ్రామ స్థాయి నుంచి పునరుజ్జీవింప చేయుటకు కృషి చేయవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు, నేడు, జిల్లా కాంగ్రెసు కమిటీల (డి. సి. సి.) అధ్యక్షులకు విజ్ఞప్తి చేశారు.

కొత్తగా నామినేటు చేయబడిన జిల్లా కాంగ్రెసు కమిటీల అధ్యక్షుల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సమావేశం, గాంధీభవన్‌లో జరిగినది.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ సీరమాచనేని వెంకట నారాయణ అధ్యక్షత వహించారు.

పార్టీ కార్యక్రమాలు అమలు చేయటానికి అన్ని వర్గాలవారి సహకారం పొందవలసిన ఆవశ్యకతని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. కనీసం 25 లక్షలమందిని సభ్యులుగా చేర్పించే లక్ష్యం పెట్టుకుని, భారీ ఎత్తున సభ్యత్వం పెంచే ఉద్యమాన్ని చేపట్టవలసిందిగా, వారికి శ్రీ వెంగళరావు విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యవస్థ పటిష్ఠంగావుంటేనే, అప్రమత్తంగా వుంటేనే ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించటానికి వీలుకాగలదని ఆయన అన్నారు.

ప్రారంభంలో, పి. సి. సి. అధ్యక్షులు శ్రీ వెంకటనారాయణ కొత్తగా ఎన్నికైన డి. సి. సి. అధ్యక్షులకు స్వాగతం పలికారు. ఇటీవలి ఏ. ఐ. సి. సి. ఆమోదించిన ఆర్థిక, రాజకీయ తీర్మానాలని గురించి ఆయన వివరించారు. పార్టీ వ్యవస్థను పటిష్ఠంగా ఏర్పాటు చేసుకోవలసిన ఆవశ్యకతని గురించి ఆయన నొక్కి చెప్పారు. సమగ్రమైన డి. సి. సి. కమిటీలని త్వరలో ఏర్పాటు చేయుట జరుగుతుందని వివరిస్తూ, లక్రమ నిల్వల వెలికితీత, ఆనావృష్టి, నరగం బాధల నివారణ కార్యక్రమాలు, హరిజనోద్ధరణ, భూగరిష్ఠ పరిమితి చట్టాం అమలు వ్యవసాయోత్పత్తి పెంపుదల, సన్నకారు రైతులకు తోడ్పడటం యీ కార్యక్రమాలను చేపట్టుటకు సంసిద్ధులు కావలసిందిగా ఆయన డి. సి. సి. అధ్యక్షులకి విజ్ఞప్తి చేశారు.

డి. సి. సి.లలో, వెనుకబడిన తరగతులకు, బలహీనవర్గాలకు సముచిత ప్రాతినిధ్యం యివ్వబడుతుందని తెలిపారు.

పి. సి. సి.లకు, డి. సి. సీ. లకు మధ్య సరైన సమన్వయం ఏర్పరచడం అవసరం అని శ్రీ పి. రంగారెడ్డి మాట్లాడుతూ అన్నారు.

పార్టీ వ్యవస్థలో యువజనులకు ఇతోధికంగా ప్రమేయం కల్పించాలని శ్రీ పి. నర్సారెడ్డి కోరారు.

డి. సి. సీ. లలో సాధ్యమైనంతవరకు అస్థిరకాలైన స్వత్వాల వారికీ, ప్రవేశం లభించేట్లు చూడాలని శ్రీ ప్రగడ కోటయ్య సూచించారు.

రాష్ట్రంలోని పార్టీ వ్యవస్థ ఆస్తుల గురించి వ్యవహరించుటకు, ఒక ధర్మం కర్తృత్వం వుండలని—ట్రస్టు—ఏర్పాటు చేయటం ఆవశ్యకమని శ్రీ టి. హయగ్రీవాచారి అభిప్రాయపడ్డారు.

ముందుగా ప్రకటించబడే ఒక రోజున, సమగ్రమైన డి. సి. సీ. లు లాంఛనప్రాయంగా ఆయా జిల్లా కేంద్రాలలో ప్రారంభోత్సవం గావింపబడతాయనీ, ఆ రోజు లగాయతు, సభ్యత్వం ఉద్యమం కూడా ప్రారంభమవుతుందనీ, ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవ సభకి హాజరయేందుకు పి. సి. సి. ఒక పార్టీ నాయకుని, ప్రతినిధిగా పంపగలదని కూడా తెలియచేశారు.

ప్రతిజిల్లాలోను మహిళా విభాగం నిర్మించుటలో అన్నివిధాలా తోడ్పడవలసిందిగా, శ్రీమతి కొండా పార్వతీదేవి, డి. సి. సి. అధ్యక్షులకు విజ్ఞప్తి చేశారు.

పార్టీకి, ప్రభుత్వానికీ మధ్య సరైన సమన్వయం వుండవలసిన ఆవశ్యకతని శ్రీ జె. చొక్కారావు నొక్కి చెప్పారు. చర్చలలో దాదాపు డి. సి. సి. అధ్యక్షులందరూ పాల్గొన్నారు. పి. సి. సి. ప్రధాన కార్యదర్శి శ్రీ టి. హయగ్రీవాచారి వందన సమర్పణ చేశారు.

—:o:—

### బహుగుణ హైదరాబాద్ రాక

("ఆంధ్రపత్రిక" ప్రతినిధి)

హైదరాబాద్, సెప్టెంబరు 8: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి బహుగుణ నేటి ఉదయం బొంబాయినుండి యిచ్చటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన రెండు రోజులుంటారు.

బేగంపేట విమానాశ్రయంలో శ్రీ బహుగుణకు రవాణా మంత్రి శ్రీ చొక్కారావు, ఉప సభాపతి శ్రీ రహమత్ అలీ, కార్మిక మంత్రి శ్రీ లక్ష్మణదాసు ప్రభృతులు పుష్పమాలలువేసి ఘనంగా స్వాగతమిచ్చారు. విమానాశ్రయంనుండి శ్రీ బహుగుణ రాజభవన్‌కు వెళ్లారు.



రాష్ట్ర వైశ్యసదస్సులో పాల్గొన్న పెద్దలు—శ్రీ దండు బాలసరసయ్య (అధ్యక్షులు) శ్రీ కొప్పరపు సబ్బారావు (ప్రారంభకులు) శ్రీ మారం శివరామకోటి (ఆహ్వానసంఘ ప్రధానకార్యదర్శి) శ్రీ మద్ది సుదర్శనం (ఎం. పి.) శ్రీ కె. రోశయ్య (ఎం. ఎల్. సి.) ప్రభృతులు.

## రాజకీయ, సాంఘిక రంగాల్లో వైశ్యులకు ప్రాతినిధ్యం: రాష్ట్ర వైశ్య సదస్సు అభ్యర్థన

విజయవాడ, సెప్టెంబరు 8: రాజకీయ సాంఘిక రంగాలలో వైశ్యులకు తగిన ప్రాతినిధ్యం లభించక పోవడం శోచనీయమని, మంత్రివర్గంలో వైశ్యులకు స్థానం కల్పించాలని, శాసనసభ, శాసనమండలిలో వీరికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ నేడిక్కడ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర వైశ్య సదస్సు తీర్మానించింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ దండు బాలసరసయ్య అధ్యక్షత వహించారు. శాసన సభ్యులు శ్రీ కొప్పరపు సుబ్బారావు సదస్సును ప్రారంభించారు.

ప్రారంభంలో ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ బయన వీరరాఘవరావు స్వాగత వచనాలు పలుకుతూ, వివిధ రంగాలలో వైశ్యులు నిర్వహిస్తున్న ప్రముఖ పాత్రను గురించి వివరించారు. ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ మారం శివరామకోటి ముఖ్య అతిథులను పూలమాలలతో సత్కరించారు.

వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ప్రముఖ స్థానంలో వున్న వైశ్యులు మరింతగా పురోగమించేందుకు వీలుగా వైశ్యులలో సంపన్నులు వివిధ ప్రాంతాలలో వృత్తివిద్యాకేంద్రాలు నెలకొల్పి వైశ్యయువకులకుశిక్షణనిప్పించాలని, భారీ పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగావకాశాలు పెంపొందించాలని ఈ సదస్సు మరొక తీర్మానంలో కోరింది.

వైశ్యులచే నిర్వహింపబడుతున్న ప్రజాహిత ధర్మ సంస్థలలో ప్రభుత్వం జోక్యం కాని, ప్రత్యేకాధికారుల జోక్యం కాని లేకుండా చేయాలని మరొక తీర్మానంలో కోరారు.

ఆహార పదార్థాల కల్తీ నిరోధక చట్టంలోని లోపాలను సవరించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వేరొక తీర్మానం చేశారు.

శాసన సభ్యులు శ్రీ కొప్పరపు సుబ్బారావు సభను ప్రారంభిస్తూ, "దేశ పరిస్థితులకు అనుగుణంగా మన దృక్పథంలో మార్పు రావాలని, చైతన్యంతో అన్ని రంగాలలో మరింత ప్రముఖ పాత్ర వహించాలని, సంఘటిత కృషి ద్వారా వైశ్య వర్గానికి రాజకీయ రంగంలో సముచిత ప్రాధాన్యం లభింపచేసుకోవాలని సూచించారు.

శ్రీ దండు బాలసరసయ్య అధ్యక్షోపన్యాసమిస్తూ, నేడు వాణిజ్య రంగం చాలా సమస్యలను ఎదుర్కొంటున్నదని, క్రమపద్ధతిలో వ్యాపారం నిర్వహించవలసి వున్నదని అన్నారు. ఆహార పదార్థాలు, మందుల వ్యాపారములో కొందరు చేస్తున్న కల్తీవల్ల అందరికీ చెడ్డపేరు వస్తున్నదని ఆయన హెచ్చరించారు. రాజకీయ రంగంలో వైశ్యులు తగిన ప్రాతినిధ్యం సంపాదించుకోవాలన్నారు.

పార్లమెంటు సభ్యులు శ్రీ మద్ది సుదర్శనం మాట్లాడుతూ, ఇలాంటి సదస్సుల వల్ల వైశ్య జాతిలో సంఘీ భావం పెంపొందగలదన్నారు. వైశ్యులు పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో బాగా ముందంజ వేయాలని ఆయన సూచించారు. వైశ్యులకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం అవసరమన్నారు.

రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ కె. రోశయ్య ప్రసంగిస్తూ, ఇప్పటి వ్యాపార చట్టాల వల్ల వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వీరి సమస్యల పరిష్కారానికి కృషి జరగవలసి వున్నదని అన్నారు. వైశ్య వర్గం తమకు సాంఘిక రాజకీయ

మిగతా 3వ పేజీలో

## మొజాంబిక్‌లో ఈ 15 న ఫ్రీలిమో ప్రభుత్వం: ఒప్పందంపై సంతకాలు

లుసాకా, సెప్టెంబర్ 8: మొజాంబిక్ పరిపాలనాధికారాన్ని వెంటనే "ఫ్రీలిమో" (గెరిల్లా ఉద్యమం) నాయకులకు అప్పగించి వచ్చే ఏడాది జూన్ 25 న తేదీ నాటికి సంపూర్ణ స్వాతంత్ర్యం మంజూరు చేయడానికి పోర్చుగల్ నిన్న అంగీకరించింది.

పది సంవత్సరాలుగా మొజాంబిక్‌లో జరుగుతున్న గెరిల్లా యుద్ధాన్ని అంతమొందించేందుకు నేటి ఉదయం 11.30 గంటల నుంచి కాల్పులు విరమించడానికి కూడా ఉభయ పక్షాల వారు అంగీకరించారు.

మొజాంబిక్ భవితవ్యాన్ని వివరించే 19 అంశాల ఒప్పందం పై పోర్చుగీస్ ఉప ప్రధాని శ్రీ మెలోఅన్‌టునెస్, ఫ్రీలిమో నాయకుడు శ్రీ సమోరామచెల్ సంతకాలు చేశారు.

మొజాంబిక్‌లో నూతనంగా ఏర్పడుతున్న ఫ్రీలిమో ప్రభుత్వం సెప్టెంబరు 15 వ తేదీన అధికారం స్వీకరిస్తుందని పోర్చుగల్ విదేశాంగ మంత్రి డా. మారియో సోర్సు నిన్న రాత్రి దారెస్‌సలామ్‌లో చెప్పారు.

సంపూర్ణ స్వాతంత్ర్యానికి ముందుగా ఏర్పాటవుతున్న ఈ నూతన ప్రభుత్వానికి ఫ్రీలిమో నాయకుడు శ్రీ సమోరామచెల్ ఆధిపత్యం వహిస్తారో లేదో తమకు తెలియదని ఆయన అన్నారు.

### యూరపియన్ల తిరుగుబాటు అణిచివేతకు చర్యలు

ఫ్రీలిమోతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సాయుధ యూరపియన్లు జరుపుతున్న తిరుగుబాటును అణిచి వేయడానికి లోరెన్‌కో మార్క్వెస్ కేంద్ర ప్రాంతానికి తరలి వెళ్ల వలసిందని మొజాంబిక్‌లోని పోర్చుగీసు సైనిక దళాల సర్వసేనాని విదేయుల్లైన సైనికులకు ఉత్తర్వు చేశారు.

మొజాంబిక్ రేడియో కేంద్రాన్ని ఈ మితవాద శ్వేత జాతీయులు తమ తిరుగుబాటు ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ఆ రేడియో కేంద్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోర్చుగీస్ దళాలు తరలి వెళుతున్నట్లు వార్తలు అందాయి.

తమకు సైనిక దళాల మద్దతు ఉన్నట్లు తిరుగుబాటు దారులు రేడియోలో ప్రకటిస్తున్నారు. సంఘర్షణకు దిగవద్దని దిగితే అంతర్యుద్ధానికి దారి తీసినట్లు అవుతుందని వారు సైనికులకు విజ్ఞప్తి చేశారు.

### పోర్చుగీసు ప్రభుత్వ ప్రకటన

లిస్బన్, సెప్టెంబరు 8: నిన్న మొజాంబిక్‌లో ఒక రేడియో కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న మితవాద ప్రదర్శకులు తిరుగుబాటు జరుగుతున్నదన్న భావం కలిగిస్తూ తప్పుడు ప్రసారాలుచేస్తున్నారని పోర్చుగీసు ప్రభుత్వము, సాయుధ దళాలు నేడు తెల్పాయి.

స్థానిక అధికారులు బలప్రయోగం జరుపకుండా పరిస్థితిని ఉపశమింప జేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా ఇక్కడ జారీచేయబడిన ఒక ప్రకటన వెల్లడించింది.

"అభివృద్ధి నిరోధక ప్రదర్శకులు మొజాంబిక్ రేడియో క్లబ్ ప్రసార కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారని, సుమారు 200 మంది మాజీ రహస్య పోలీసులను లోరెంకో మార్క్వెస్ జైలునుంచి విడిచిపెట్టారని ఆ ప్రకటన ధ్రువపరచింది. అయితే ఈ సంఘటనలలో ఎవరూ క్షతగాత్రులు కాలేదనీ, రాజధాని మినహా మిగతా ప్రాంతమంతా ప్రశాంతంగా ఉన్నదనీ అది వివరించింది.

—o:o—

### గోదావరి రైలు-రోడ్డు వంతెనపై రాకపోకలు

విజయవాడ, సెప్టెంబరు 8: గోదావరి నది పై రైలు— రోడ్డు వంతెనకు రాజమండ్రి వద్ద అక్టోబరులో రాకపోకలు ప్రారంభం కాగలవని తెలుస్తున్నది. మూడుసంవత్సరాల క్రితం వంతెన నిర్మాణం ప్రారంభమైంది.




## కులమత, ప్రాంతీయ వివక్షత లేకుండా రాష్ట్ర ఐక్యతకు కృషి —ముఖ్యమంత్రి హామీ

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, సెప్టెంబరు 8: కులమత ప్రాంతీయ వివక్షత లేకుండా రాష్ట్ర సమైక్యత పరిరక్షణకు కృషి చేస్తూ దేశ సమగ్రతకు దోహదం చేయగలమని ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఇవాళ సాయంత్రం ఇక్కడ స్పష్టం చేశారు.

హిందూ ముస్లిం సమైక్యత కోసం కృషి చేసినందుకు హిందూ ముస్లింసమైక్యతసంఘం వారుయిచ్చినబహుమతినిస్వీకరిస్తూ శ్రీ వెంగళరావు పై విధంగా పేర్కొన్నారు.

గవర్నరు శ్రీ ఖండూభాయ్‌దేశాయ్ స్థానిక హిందూ ముస్లిం సమైక్య సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్, కర్నాటక ముఖ్యమంత్రులకు యీ బహుమతులను అందజేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ హెచ్. ఎన్. బహుగుణ హాజరయ్యారు. కర్నాటక ముఖ్యమంత్రి తరఫున ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దేవేంద్రప్ప బహుమతి స్వీకరించారు.

ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కార్మిక శాఖ మంత్రి శ్రీ ఎల్. లక్ష్మణదాసు స్వాగతం చెప్పారు. సంఘం అధ్యక్షుడు శ్రీ సేట్ ఇలియాస్ అహమ్మద్ అధ్యక్షతవహించారు.

ముఖ్యమంత్రి శ్రీ వెంగళరావు బహుమతి స్వీకరించిన అనంతరం ప్రసంగిస్తూ ఇప్పుడు తమపై మరింత భారం పడిందనీ అయినప్పటికీ ఎట్టి వివక్ష లేకుండా దేశ రాష్ట్ర సమైక్యత సమగ్రతల పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు.

గవర్నరు శ్రీ దేశాయ్ మాట్లాడుతూ దేశ సమైక్యత పరిరక్షణకు సర్వశ్రీ వెంగళరావు, బహుగుణ, అర్స్ చేస్తున్న కృషిని అభినందించారు. వారు ముగ్గురు కొత్త తరం నాయకులు అని గవర్నర్ పేర్కొన్నారు.

భారత సంస్కృతి సాంప్రదాయాలు సమైక్యతకు ప్రతీకలని గవర్నర్ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి హిందూ ముస్లిం సమైక్యత ముఖ్యమని ఆయన వివరించారు. అశాంతి వల్ల అభ్యుదయం దెబ్బతింటున్నదని విచ్ఛిన్న శక్తుల విజయాలు తాత్కాలికమైనవని శ్రీ దేశాయ్ వివరించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బహుగుణ మాట్లాడుతూ దేశ చరిత్రలో హిందూ ముస్లిం కలహాలు చాలా మేరకు నిరాధారమైనవని చరిత్ర తిరిగి వ్రాయవలసిన అవశ్యకత ఉన్నదనీ అన్నారు. బ్రిటిష్‌వారు ఈ దేశాన్ని పాలించినా తమ జన్మస్థలం ఇంగ్లాండుగానే పాలించారనీ మొగల్ పాలకులు ఇదే తమ దేశంగా భావించారని ఆయన తెలిపారు. మహిళలలో హిందూ ముస్లిం సమైక్యత భావాలు పెంపొందించాలని ఆయన సూచించారు.

ప్రధాన కార్యదర్శి శ్రీ అలివుద్దీన్‌సలీం నివేదిక చదివారు. వివిధ రంగాలలో సమైక్యతకు కృషి చేసినవారికి గవర్నర్ సర్టిఫికేట్లు యిచ్చారు.

"అబ్బాయికి కట్నం అక్కర లేదట, కనీసం ఓ ఐదు సంవత్సరాలపాటు సబ్బులూ, బియ్యం, కిరసనాయిలు యిత్యాదులు పంపిస్తే చాలట!"

## ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరి: శ్రీరాములు తీవ్ర నిరసన

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాద్, సెప్టెంబరు 8: విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం నుండి అనుమతిని సాధించటంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని శాసనసభలో పీపుల్స్ డెమోక్రాట్స్ పక్షం నాయకుడు శ్రీ ఎ. శ్రీరాములు నిశితంగా విమర్శించారు.

ఒక పత్రికా ప్రకటనలో శ్రీ శ్రీరాములు ఇలా పేర్కొన్నారు: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరో దశాబ్దం వాయిదాపడింది. రాష్ట్రములో కృష్ణా డెల్టాలో ఆయకట్టుకు తగిన నీరు లభించటంలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలు రాయలసీమకు అందుతాయన్న కోరిక కలగానే మిగిలిపోయ్యేట్టుంది. ప్రభుత్వములో వందలాది ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండిపోయ్యాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన యీ పది నెలల్లో ప్రగతి ఇలా ఉంది.

"శాసనసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిదవ ప్రణాళికాంతానికి విశాఖ ఉక్కు కర్మాగారం పని ప్రారంభిస్తుందని హామీ యిచ్చారు. కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ మాలవీయ యీ ప్రాజెక్టును అమలు చేయటలని కేంద్రం భావించటం లేదనే అర్థంతో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి ఏ ఆధారంతో శాసనసభలో పై హామీ యిచ్చారో తెలియ దు. లేకపోతే ముఖ్యమంత్రి ప్రతి రోజు చేస్తున్న వందలాది హామీలలో యిది ఒకటనే భావించాలా?

"బచవత్ సంఘం యిచ్చిన తీర్పువలన కృష్ణా జలాల విషయంలో రాష్ట్రప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిసినప్పటికీ రాష్ట్రప్రభుత్వము మవునంగా ఉంటోంది. ఇది కేవలం అసమర్థత తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఆంధ్ర రాయలసీమ ప్రజలు మేల్కొని ఆందోళన చేయకపోతే తీరని నష్టం కలుగుతుంది".

ఉక్కు కర్మాగారం, కృష్ణా జలాల మొదలయిన సమస్యలను గురించి చర్చించటానికి అక్టోబరులో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు శ్రీ శ్రీరాములు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

—:o:—

## కాందిశీకుల గుంపుపై పోలీసు కాల్పులు: ఇద్దరి మృతి: 12 మందికి గాయాలు

రాయపూరు, సెప్టెంబరు 8: ఇక్కడికి దగ్గరలో గల మానా శిబిరాలలో కాందిశీకులు 8 వేల మందికి పైగా దపుర్జన్య పూరితంగా తయారు కావటంతో, వారిని చెల్లాచెదరు చేయటానికి ప్రత్యేక సాయుధ సిబ్బంది నేటి తెల్లవారు జామున 3 గంటల వేళ కాల్పులు జరుపగా ఇద్దరు మరణించారు, 12 మంది కాందిశీకులు గుండు దెబ్బలవలన గాయపడ్డారు. ఈ సంగతి ఇక్కడికి అందిన వార్తలలో తెలియవచ్చింది.

సాయుధ సిబ్బంది పైనా, అక్కడ నిల్పి వుంచబడిన కేంద్ర రిజర్వుపోలీసు (సి.ఆర్.పి.) సిబ్బంది పైనా కోపోద్రిక్తంగా తయారైన గుంపు, రాళ్లు విసరగా 30 మంది పోలీసు కానిస్టేబిల్స్, ఒక అడిషనల్ పోలీస్‌సూపరింటెండెంటు, ప్రత్యేక సాయుధ సిబ్బందికి చెందిన కమాండెంట్ ఒకరూ గాయపడ్డారని ఆ వార్తలు పేర్కొంటున్నవి.

శిబిరంలో ఇప్పుడు పరిస్థితి అదుపులో వుందని రాయపూరు పోలీస్ డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ వి. డి. మెహరా, పి. టి. ఐ.కి తెలియజేశారు.

ఇదివరకటి తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన కాందిశీకులు 1964 నుండి మానా గ్రూపు శిబిరాలలో నివసిస్తున్నారు. కొన్ని రోజుల బట్టీ వారిలో వారికేదో వివాదాలు చెలరేగినై అని తెల్పబడింది.

మానా ప్రధానశిబిరానికి 6కిలోమీటర్లలో వున్న మానాభటా శిబిరంలో ఈ వేళ కాందిశీకుల మధ్య మళ్లీ ఏదో తగాదా ఏర్పడిందనీ, వారు తెల్లవారు జామున 2 గంటలవేళ ప్రభుత్వ శకటం ఒకటి చుట్టుముట్టారని మానాభటా వద్ద నిల్పి వుంచబడిన సి.ఆర్.పి. సిబ్బంది శాంతియుతంగా ఆ శకటాన్ని కాపాడుటకై చేసిన ప్రయత్నాలు విఫలం అయినవనీ, గుంపులు పోలీసు సిబ్బంది పైన విపరీతంగా రాళ్లు రువ్వనారంభించినవనీ పేర్కొనబడింది.

గాయపడ్డ కొందరిని హాస్పిటలులో చేర్చారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్సానంతరంపంపివేశారు. అయితే సరిగా ఎంతమందికి గుండ్ల దెబ్బలు తగిలినవో పోలీసులు చెప్పలేకున్నారు. అయితే కనీసం 10 మందికి గాయాలు తగిలాయనీ, ఇద్దరిని ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారనీ పేర్కొనబడ్డది. మానాభటా ఇతర శిబిరాలలో తగినంత పోలీసు బలగాన్ని మోహరింపుకు ఏర్పాటు చేశారు.

### సంబంధాల పునరుద్ధరణకై క్యూబా అమెరికా రహస్య చర్చలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 8: అమెరికా—క్యూబాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని అంతమొందించే అవకాశాలను గూర్చి అమెరికా క్యూబా దవుత్య ప్రతినిధులు స్విట్జర్‌లాండ్‌లో రహస్య సమావేశం జరిపారని ఇక్కడ దవుత్య వర్గాలవారు చెప్పారు.

సంబంధాలు పునరుద్ధరించుకునే విషయమై ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకునేందుకు వాషింగ్టన్, హవానాలు అతి ప్రాచీనమైన దవుత్య రహస్య పద్ధతిని వినియోగించుకున్నాయని సన్నిహితమైన దవుత్య సమాలోచనలు జరిపేందుకు అనుకూలంగా ఉండే తటస్థ దేశమైన స్విట్జర్‌లాండ్‌కు క్యూబన్ ప్రతినిధివర్గం మమూలుగా వెళ్లినట్లు వెళ్లిందనీ, ఈ వర్గాలవారు తెలియజేశారు.

క్యూబాలో విదేశాంగమంత్రి శ్రీ రాల్ రోవా ఆగస్టు 27— సెప్టెంబరు 3 మధ్య కాలంలో బెర్నీలో అజ్ఞాత అమెరికన్ దవుత్య ప్రతినిధులతో చర్చలు జరిపారని వారు విమర్శించారు.

—o:o—

### ప్రధాని ప్రభృతులతో శ్రీ జి. పార్థసారథి సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ప్లెబిసైట్ ఫ్రంటు నాయకుడు మీర్జా అఫ్జల్‌బేగ్‌తో చర్చలు మరల ఉపక్రమించేందుకు త్వరలో శ్రీనగర్‌కి వెళ్లనుని వున్న శ్రీ జి. పార్థసారథి, నిన్న ఇక్కడ రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులయిన శ్రీ జగ్‌జీవనరాం, శ్రీ వై. బి. చవాన్‌లను కలుసుకున్నారు. ఆ తర్వాత, ప్రధానమంత్రి కార్యదర్శి శ్రీ పి. ఎన్. ధార్‌తో పాటు ప్రధానమంత్రిని కలుసుకొన్నారు.

శ్రీనగర్‌లో రెండవ పరుస జరుపవలసిన సంభాషణలు గురించి, ఆ సమావేశాలలో శ్రీ పార్థసారథికి సూచనలు ఇవ్వబడినవని తెలుస్తోంది.

### కోసీకాలువ నిర్మాణంపై నేపాల్ తాత్సారవైఖరి: అధికారి విమర్శ

కాఠ్మండు, సెప్టెంబరు 8: పశ్చిమకోసీ కాలువను నిర్మించే విషయంలో నేపాల్ అనుసరిస్తున్న తాత్సార విధానం వలన కోసీ ప్రాజెక్టు సంస్థ యిరుకున పడినట్లు నదీలోయ ప్రాజెక్టుల అనుబంధ అధికారి శ్రీ బి. ఎన్. సింగ్ నిన్న రాత్రి అన్నారు.

శ్రీ సింగ్ విలేఖరులతో ప్రసంగిస్తూ, మొదటి 15 కిలోమీటర్ల కాలువను భారత్ నిర్మించినదని, ఆ తరువాత నేపాల్ 33.5 కిలోమీటర్ల కాలువను నిర్మించిందనీ, అటు తరువాత భారత్ మరో 200 కిలోమీటర్ల పొడవు కాలువను నిర్మించిందనీ వివరించారు.

నేపాల్ గనుక తన ప్రాంతంలో కాలువను నిర్మించకపోతే భారత్ ప్రత్యామ్నాయపు మార్గాలను అన్వేషించవలసి వుంటుందని శ్రీ సింగ్ అన్నారు.

కోసీ కాలువ ప్రాజెక్టు వలన భారత్‌లో 8 లక్షల ఎకరాలు, నేపాల్‌లో 34000 ఎకరాలు సాగు అవుతాయని ఆయన అన్నారు. నేపాల్ ప్రభుత్వానికి 1961 లో అంటే 13 సంవత్సరాల క్రితమే సర్వే నివేదికను సమర్పించటం జరిగిందనీ, యింతవరకు నేపాల్ ప్రభుత్వం చర్య తీసుకోనలేదని కూడా శ్రీ సింగ్ అన్నారు.

## భారత్ పార్లమెంటులో సిక్కింకు ప్రాతినిధ్యం: ముఖ్యమంత్రికి స్వరణ్ సింగ్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: భారతీయ పార్లమెంటు ఉభయ సభలకు సిక్కిం ప్రప్రథమంగా పంపనున్న ప్రతినిధులకు స్వాగతం చెప్పేందుకు భారతదేశం ఎదురు చూస్తున్నదని విదేశ వ్యవహారాల మంత్రి శ్రీ స్వరణ్‌సింగ్ సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ కాజీలెన్‌డుప్‌దోర్జీకి తెలియ జేశారు.

రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ నిన్న రాత్రి అత్యధిక మెజారిటీతో ఆమోదించిన అనంతరం శ్రీ స్వరణ్‌సింగ్ శ్రీ కాజీకి ఈ సందేశం పంపారు. సిక్కిం ప్రజలు రామస్వేచ్ఛగా, ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా వ్యక్తం చేసిన అభీష్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించడంతో సిక్కిం, భారత దేశాల ప్రజల స్నేహ సహకారాల చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమైనదని శ్రీ స్వరణ్‌సింగ్ తమ సందేశంలో పేర్కొన్నారు.

"సిక్కిం, భారత దేశాల సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ, భారతీయ పార్లమెంటులో తమ వాణిని వినిపించే అవకాశాన్ని సిక్కింకు కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని సవరించేందుకు ప్రతిపాదించబడిన బిల్లును రాజ్యసభ నేను ఆమోదించిందని మీకు, మీ ద్వారా సిక్కిం ప్రభుత్వానికి ప్రజలకు తెల్పడానికి నేను ఆనందిస్తున్నాను. లోక్‌సభ ఈ సవరణను ఇదివరకే అత్యధిక మెజారిటీతో ఆమోదించినవిషయం మీకు తెలిసిందే. ప్రధానమంత్రి తరఫున, ప్రభుత్వంలోనూ, పార్లమెంటులోనూ ఉన్న నా సహచరుల తరఫున, భారత ప్రజానీకం తరఫున నేను ఈ శుభసమయంలో సిక్కిం ప్రభుత్వానికి, ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెల్పుతున్నాను" అని కూడా శ్రీ స్వరణ్‌సింగ్ శ్రీ కాజీకి పంపిన సందేశంలో ఉద్ఘాటించారు.

ఈ సవరణను అనుసరించి సిక్కింప్రజలచే నేరుగా ఎన్నుకొనబడిన ఒక ప్రతినిధి లోక్‌సభకు, సిక్కిం శాసనసభచే ఎన్నుకోబడిన మరొక ప్రతినిధిని రాజ్యసభకు పంపగలుగుతుంది.

సిక్కిం ప్రతినిధులకు సభ్యత్వం ఇవ్వడానికి భారత పార్లమెంటు ఇప్పుడు అంగీకరించినందున, ఆ ప్రతినిధులను ఎన్నుకునే ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఇక సిక్కిం ప్రభుత్వం మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇప్పుడు పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ (35వ సవరణ) బిల్లు క్రింద పార్లమెంటుకు సిక్కిం ప్రతినిధుల ఎన్నికల కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి, ఎన్నికలు జరిపించవలసిన అధికారం ఎన్నికల సంఘానికి సంక్రమించింది.

పార్లమెంటు ఉభయ సభలలో దేనికైనా సరే ఇలాంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సర్వవిషయాలపైన ఎప్పటికప్పుడు శాసనరీత్యా తగు ఏర్పాట్లు చేసే అధికారం పార్లమెంటుకు లభించింది.

## విమాన ప్రమాదంలో 32 మంది మృతి: దక్షిణ సుమిత్రావద్ద

జకార్తా, సెప్టెంబరు 8: ఇండోనేసియా వారి ప్రయాణికుల విమానం శనివారంనాడు దక్షిణ సముద్ర విమానాశ్రయం వద్ద దిగబోతూ భవనాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 32 మంది మరణించారు. అంటారా వార్తా సంస్థ నేడీ సమాచారాన్ని తెలియజేసింది.

విమానంలో ఖచ్చితంగా ఎంత మంది ప్రయాణీకులు ఉంది తెలియరాలేదు.

ఒక బాల ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడింది. ముగ్గురు బతికి ఉన్నారు గాని తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదానికి గురియైన విమానం గరుడ విమాన సంస్థవారిది. ఒక అమెరికన్, ఫిరేసియానారు ఒకరు, ఒక హాంకాంగ్‌వాసిమిగతా వారు ఇండోనేసియావారు ఆ విమానంలో ఉన్నారని తెలుస్తున్నది.

ఆ విమానంలో 40 మంది ప్రయాణీకులు రాక సోకలు సాగించవచ్చు. అది జకార్తా నుండి టంజుంగ్ కరాంగ్‌కు వెళ్తున్నది.

వాతావరణం సరిగాలేని సమయంలో ప్రమాదం జరిగిందని కమ్యూనికేషన్ల మంత్రి జకార్తాలో చెప్పారు. ప్రమాదస్థలానికి పరిశీలకుల బృందం వెళ్లింది.

—o:o—

### రెండు రైళ్ళు ఢీ

గౌహతి, సెప్టెంబరు 8: ఎగువ అస్సాం లోని టిన్‌సుకియా రైలుస్టేషన్ వద్ద రెండు ప్యాసింజరు రైళ్ళు ఢీకొనగా 15 మంది గాయపడ్డారు. స్టేషన్‌లో నిలబడివున్న రైలును మరొక రైలువచ్చి గుద్దుకొనడం జరిగింది.

### ఢిల్లీ బ్యాంకులో రు. 3100 గల్లంతు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: క్యాషు గుమాస్తాకు కొంత విషపూరితమైన పదార్థం యిచ్చి జాలీయం చేసి ఒక బ్యాంకు నుండి రు. 3100 విలువ గల కరెన్సీ నోట్లనుఒక విదేశీయుడు అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నూరు రూపాయల నోట్లు యిచ్చి మహాత్మా గాంధీ బొమ్మ ఉన్న నోట్లు కావాలన్నాడట. గుమాస్తా కరెన్సీ నోట్లు పరిచేస్తుండగా తలతిరిగి స్పృహ లేకుండా పడిపోయాడట. స్పృహ వచ్చేసరికి ఆ విదేశీయుడు లేడట. రు. 3100 లు కూడా అదృశ్యమయినాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

### లోక్‌సభలో శ్రీ సమర్ గుహా ఆగ్రహం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: నేతాజీ అదృశ్యానికి సంబంధించి న్యాయమూర్తి ఖోస్లా నివేదిక పై చర్చించాలని లోక్‌సభలో సోషలిస్టు సభ్యుడు శ్రీ సమర్‌గుహ కోరారు. నేతాజీ పై విమర్శలకు ఆయన ఆగ్రహం వ్యక్తపరచారు.

నివేదిక కాపీలను చింపి సభలో విసిరివేశారు. తన పరిమితులను శ్రీ ఖోస్లా అతిక్రమించారు.

విజయవాడలో మరో డిగ్రీ కళాశాల

వల్లూరు బసవయ్య మెమోరియల్ కళాశాల
విజయవాడ — 10.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ. బి. యం. కళాశాలలో డిగ్రీ క్లాసులు 1974—75 సం. నుండి ప్రారంభించుటకు అనుమతించిరి. అర్హులగు అభ్యర్థుల నుండి బి.ఏ., బి.కాం. కోర్సులలో చేరుటకు దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తు ఫారములు ఆఫీసు నుండి రు 5 లు చెల్లించి పొందవచ్చును. ఆంధ్ర యూనివర్సిటీ వారి అనుమతికి లోబడి విద్యార్థులు [illegible]. దరఖాస్తులు దీసుకొనుటకు ఆఖరు తేది 15—9—74

వల్లూరు వెంకట సుబ్బారావు, [illegible]



## వైద్య ప్రవీణుల రాక!

వీర్యకణములు లేనివారికి, నరముల బలహీనత, మధ్య నపుంసకత్వము, శీఘ్రస్ఖలనము, శుక్లనష్టము, సుఖవ్యాధులు గల పురుషులకును, బుతుశూల, లుకోరియా, సంతానము లేని స్త్రీలకునూ ఈ క్రింద కేంద్రములందు **డా॥ ఇనగాల అంకమ్మరావు,** ఏ. ఆర్. ఏ. సి., పేరాల, చీరాల (పోస్టు), (ప్రకాశం జిల్లా) గారిచే అవుషధము యివ్వబడును.
1 నెలకు పురుషులకు రు75/—. 3 నెలలకు స్త్రీలకు రు.80/—. సంప్రదింపు ఫీజు రు3/—

| తేది | కేంద్రము | మకాం |
|---|---|---|
| 12—9—74 | గుంటూరు | ఉడిపి శ్రీకృష్ణభవన్ (స్టేషన్‌రోడ్డు) |
| 13—9—74 | నెల్లూరు | అజంతా లాడ్జి (మెయిన్‌రోడ్డు) |
| 14, 15—9—74 | తిరుపతి | హోటల్ భీమాస్‌అనెక్సీ (స్టేషన్‌రోడ్డు) |
| 16,17,18—9—74 | కడప | లాడ్జి ద్వారక |
| 19—9—74 | నంద్యాల | ద్వారక లాడ్జి (బస్‌స్టాండు) వద్ద |
| 20,21—9—74 | కర్నూలు | రాజవిహార్ లాడ్జి (మెయిన్‌రోడ్డు) |
| 22,23,24—9—74 | అనంతపూర్ | బృందావన్ లాడ్జి. |
| 25,26—9—74 | హిందూపూర్ | టూరిస్టు లాడ్జి (పెనుకొండ రోడ్డు) |


## ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటి బోర్డు

కొత్తగూడెం థెర్మల్ స్కీము IV దశ, యూనిట్సు 7&8

**టెండరు నోటీసు**

ఈ క్రింద తెలిపిన పనికి సీలువేసిన టెండర్లను చీఫ్ ఇంజనీర్, సివిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీబోర్డు, విద్యుత్‌సౌధ, గ్రాండ్‌ఫ్లోర్, హైదరాబాద్—500049 ఆంధ్రప్రదేశ్‌వారి ఆఫీసులో 21—10—74 సా. 3 గంటల వరకు స్వీకరించి అదే రోజు సా. 4 గంటలకు చీఫ్ ఇంజనీర్, సివిల్ వారిచే లేక వారి అనుమతి పొందిన గెజిటెడ్ అసిస్టెంట్‌చే హాజరయిన టెండరర్లు లేక వారిచే గుర్తించిన ప్రతినిధుల సమక్షములో తెరువబడును.

| క్ర. నెం. | పని పేరు | సేల్స్‌టాక్స్‌తో చేర్చి టెండరు షెడ్యూలు ఖరీదు | స్పెసిఫికేషన్ నెంబరు | ధరావతు | పూర్తి చేయవలసిన కాలము |
|---|---|---|---|---|---|
| 1. | మ్యాపాల్వంచ, ఖమ్మంజిల్లా (ఆం.ప్ర) కె.టి. ఎస్. IVవ దశలో సర్క్యులేటింగ్ వాటర్ డక్ట్సు, సర్క్యులేటింగ్ వాటర్ పంప్‌హవుస్, మేక్‌అప్ వాటర్ లైన్ వగైరా నిర్మించుట. | రు. 3 103.00 | సి409/ కెజిఎంIV/ 74 | టెండరు విలువలో 2½% | 15 నెలలు (పదిహేను నెలలు) |

2. కాంట్రాక్టు ఫారం: లంప్‌సమ్

3. టెండరు ఫారముల ఖరీదును పే ఆఫీసర్, ఎ.పి.ఎస్.సి. బోర్డు, విద్యుత్‌సౌధ, హైదరాబాద్—500049 ఆం. ప్ర. వారి పేర్న డిమాండు డ్రాఫ్టు ద్వారా చెల్లించి తేది 25—9—74 నుండి 15—10—74 వరకు అన్ని పని రోజులలోనూ దరఖాస్తు మీద చీఫ్ ఇంజనీర్, సివిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటి బోర్డు, విద్యుత్ సౌధ, గ్రాండ్ ఫ్లోర్, హైదరాబాద్—500049, ఆంధ్రప్రదేశ్ వారి ఆఫీసు నుండి టెండరు స్పెసిఫికేషనులను పొందవచ్చును. ఇతర విధములైన చెల్లింపులు అమోదించబడవు.

4. టెండరు షెడ్యూళ్లను స్వయంగా లేదా తమ గుర్తింపబడిన ఏజెంట్ల ద్వారా పొందవలెను. టెండరు షెడ్యూళ్లను సాధారణంగా పోస్టులో పంపరు కాని దరఖాస్తుదారులు తమ దరఖాస్తులలో ప్రత్యేకంగా కోరి, దరిమిలా రు. సెట్టు 1 కి రు. 10 వంతున టెండరు షెడ్యూలు ఖరీదుతోబాటు అదనంగా చెల్లించిన వారికి పోస్టులో పంపెదరు.పోస్టులో టెండరు షెడ్యూళ్లు పంపినప్పుడు అవి ఏ కారణం చేతగాని సకాలంలో అందకపోయినను లేక చేరకున్నను ఎ. పి. ఎస్. ఇ. బోర్డుకు బాధ్యత ఉండదు.

5. ఎట్టి పరిస్థితులలోను చెల్లించిన టెండరు షెడ్యూళ్ల ఖరీదు తిరిగి ఇవ్వబడదు.

6. కావలసిన యితర సమాచారమును చీఫ్ ఇంజనీర్, సివిల్, ఎ. పి. ఎస్. ఇ. బోర్డు, విద్యుత్‌సౌధ, గ్రాండ్ ఫ్లోర్, హైదరాబాద్— 500049 ఆంధ్రప్రదేశ్ వారి ఆఫీసునుండి పని వేళలలో పొందవచ్చును.

ఫోన్: 34739 & 30106
ఎక్స్‌టెన్షన్: 204 లేక 217
గ్రామ్స్: హైడ్రాలిక్స్.

చీఫ్ ఇంజనీర్ (సివిల్)
విద్యుత్‌సౌధ, హైదరాబాద్—500049

## శ్రీకాకుళం మునిసిపాలిటీ

**టెండరు నోటీసు**

**ROC No. 4616/74 E dtd 4–9–74**

ఈ దిగువ సుదహరించబడిన పనులు చేయుటకు మరియు మెటీరియల్సు సప్లయి చేయుటకుగాను సీలు వేసిన టెండర్లు తేది24—9—74 మంగళవారం సాయంత్రం4.00ల వరకు కమీషనరుగారిచే గాని వారి అధికారము పొందిన వారిచే గాని తీసుకొనబడును. అదే రోజు హాజరుగానున్న టెండరుదార్ల సమక్షమున 4—30 గంటలకు తెరువబడును. మిగిలిన వివరములు ఆఫీసు పని చేయు కాలములో ఇంజనీరు వారి కార్యాలయమునుండి పొందవచ్చును.

నోటు: (1) నిర్ణీత కాలములో దాఖలు చేయని టెండర్లు అంగీకరించబడవు.
(2) స్టాండర్డు కంపెనీలకు ధరావత్తు చెల్లింపు మినహాయించబడును.
(3) సరకు పరిశీలించిన పిమ్మట పేమెంటు ఇవ్వబడును.
(4) రేట్లు ఎఫ్. ఒ. ఆర్. శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీసుకు తెలుపవలెను.
(5) కావలసిన సామాన్లు సుమారుగా ఇవ్వబడినది. అవుసరమును బట్టి మార్పుడల చేయుటకు కమీషనరుగారు అధికారము కల్గియున్నారు.

| క్ర. నెం. | పని వివరం | అంచనా మొత్తం | ధరావత్తు మొత్తం |
|---|---|---|---|
| | | రు. | రు. |
| 1. | మున్సిపలు గాంధి పార్కునకు విద్యుద్దీకరణకు గాను కావలసిన ఎలెక్ట్రికల్ సామాన్లు సప్లయి చేయుట. నోటు:— 1 పోస్టు టాప్ లాంట్రన్‌కు 8 జోరు సెంటు పోస్టు టాప్ లాంట్రన్సుకు 2' పొడుగు 4ట్యూబులుబిగించినవి.డయాగ్రాములుబొమ్మలు పంపవలెను. వైరింగు వగైరాలకు శాంపిల్సు దాఖలు చేయవలెను. 300 కేండిల్ పవరుగల బల్బు పెట్టుటకు వీలుగా గల 9" మరియు12" డయా సైజు ఫ్లడ్ లైట్లు 4 నెంబర్లు | 8000 | 400 |
| 2. | మున్సిపలు గాంధి పార్కునకు వాటరు పైపు లైను పొడిగించుటకు కావలసిన సామాన్లు సప్లయి చేయుట. | 1360 | 65 |
| 3. | 1974 75 సం. నకు స్ట్రీటు లైటింగుకు కావలసిన 4' ట్యూబులు సుమారు 100 మరియు 2' ట్యూబులు సుమారు 600 సప్లయి చేయుటకు | 11000 | 550 |
| 4. | మున్సిపలు హెడ్ వాటరు వర్క్సు కావలసిన రెండు 4 కె.వి.ఎ.ఆర్. మరియు ఒక 5 కె.వి. ఎ. ఆర్. కెపాసిటర్సు (స్టాండర్డు తయారు) సప్లయి చేసి బిగించి వప్పచెప్పుటకు. | 4500 | 225 |
| 5. | 1974–75 సం. నకు హెడ్ వాటరువర్క్సు మెయింటెనెన్సుకు కావలసిన ఆయిల్సు, గ్రీజు వగైరా సామగ్రి సప్లయి చేయుటకు | 3000 | 150 |
| 6. | మున్సిపలు ఇంజనీరు వారి క్వార్టర్సుకు ఎలెక్ట్రిఫికేషను చేయుట. | 2500 | 125 |

మున్సిపలుఆఫీసు, శ్రీకాకుళం
తేది 4–9 74.

(సం) ఎస్. జె. సుందరరావు,
కమీషనరు & స్పెషల్‌ఆఫీసరు.


**అమ్మకము**

విజయవాడలో విజయవంతంగా నడుస్తున్న ఒక మందులషాపు అమ్మకమునకు సిద్ధముగానున్నది.

వివరములకు : ఫోన్ 72151.

**వ్యాపారము**

మేలిరకము 'ఆటోవేక్' స్టీల్ హైడ్రాలిక్ గ్రీస్ నిపుల్స్ అన్ని సైజులకు క్రింది చిరునామాలో సంప్రదించండి.

Arvind Auto Industries,
A45, Udyognagar, Shankertekri,
Jamnagar (Gujarat)


**కృతజ్ఞతలు**

మా ద్వితీయ కుమారుడు చి॥ P.V. రాజగోపాల్, M.Sc., కి, చి॥ సౌ॥ రాణీ కి 29.8.74 న తిరువలలో జరిగిన వివాహమునకు స్వయముగా విచ్చేసిన శుభాకాంక్షలు పంపిన బంధువులు, మిత్రులకు ఇందుమూలముగా మా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము.

శ్రీమతి&శ్రీ పెనగడం వెంకట్రామయ్య.
శ్రీకాళహస్తి.


**వ్యాపారము**

షర్టింగులు, సూటింగులు, చీరలు, శాలువలు ఆర్డర్సు బుక్‌చేసి రు. 1000 సంపాదించండి. పూర్తి వివరములకు: Texti Emporium, Punjab, Ludhiana


**తాడిపత్రి మునిసిపాలిటి**

**టెండరు నోటీసు**

నీటి కొళాయిలకుగాను పైపులు, వగైరాలు సప్లై చేయుటకుగాను సీలువేసిన టెండర్లు 21 9 1974 తేది సాయంత్రము 4 00 గంటలకు కమీషనరుగారిచే గాని లేదా వారివలన అధికారము పొందబడిన వారిచేగాని తీసుకొనబడును. వచ్చిన టెండర్లను అదే రోజున 4—30 గంటలకు పరిశీలించబడును. టెండరు షరతులు, టెండరు ఫారము రూ. 5 00 లు మునిసిపల్ ట్రెజరీనందు చెల్లించిగాని లేక మనియార్డరు 20.9.74 తేదీ లోపలగాని చేసి పొందవచ్చును.

డిపాజిట్టు మొత్తము కట్టవలసినది (1) రూ. 200/- (2) రూ. 38 -

మునిసిపల్ ఆఫీసు
తాడిపత్రి.
తేదీ: 2.9.74

(సం) ఎల్. ఎబ్బిరెడ్డి,
కమీషనర డెలిగేట్.

**సత్తెనపల్లి గ్రామ పంచాయితీ**

**టెండరు నోటీసు**

**Roc No. 233/74 dtd. 7—9—74**

గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వారిచే గాని వారి అనుమతి పొందిన వారిచే గాని ఈ క్రింద సుదహరించిన పనులకు సీల్డు టెండర్లు 16—9—74 తేదీ సోమవారము సాయంత్రము 2 గంటల వరకు తీసుకొనబడును. అదే రోజు న గం. 2.30 ని. లకు టెండరు దార్ల సమక్షమున టెండర్లు తెరువబడును. కారణము తెలుపకుండగనే టెండర్లు నిరాకరించుటకు పంచాయితీకి అధికారము కల్గియుండును. మిగతా విషయములు ఆఫీసు పనిచేయు కాలమందు తెలిసికొనవచ్చును.

1. సత్తెనపల్లి ఏరియాలో 7 ఎస్టిమేట్లు దాఖలా పనులు చేయుట.
ఎస్టిమేటు: రు. 13900
ధరావత్తు: రు. 695 .

(సం.) ఐ. సుబ్బారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

**పబ్లిక్ నోటీసు**

**జాయింట్ సివిల్ జడ్జి కోర్టులో జూనియర్ డివిజన్, షోలాపూరు**

రెగులర్ సివిల్ సూట్ నెం.376 ఆఫ్ 197

ది జమ్ శ్రీ రంజిత్‌సింగ్‌జీ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, సోలాపూర్— వాది

**Versus**

మెస్సర్స్ అర్వపల్లి బ్రదర్స్, విజయవాడ మరి యితరులు 5 గురు— ప్రతివాదులు

To ప్రతివాది నెం. 2. శ్రీ అర్వపల్లి వెంకట్రావు, మెయిన్‌బజార్, చీరాల ఆ.ప్ర.

వాది అయిన ది జమ్ శ్రీ రంజిత్‌సింగ్‌జీ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, సోలాపూర్ విక్రయించిన బట్టల తాలూకు రు. 909.10 లు నీ నుండి మరి 4 గురు ప్రతివాదులనుండి రాబట్టుకొనుటకై ఈ కోర్టులో దావా దాఖలు చేసియున్నారు. కావున ఈ దావా విచారణ తేది 4.10.74 న ఉ. 11 గంటలకు నీవు స్వయంగా గాని లేక నీ తరఫున ప్లీడరు గాని హాజరై ఈ దావాకు సంబంధించిన అన్ని సంజాయిషీలు చెప్పుకొనుటకు మరియు వీతరపు వాదనకు అవసరమైన వ్రాత పూర్వకమైన వాగ్మూలములు తదితర డాకుమెంట్లు దాఖలు చేయుటకై యుండ మూలముగా నీకు నోటీసులుయివ్వబడినది.

పై తెలిపిన తేదీనాడు నీవారు హాజరు కాని పక్షంలో దావాను నీ పరోక్షంలో విచారించి తీర్పులు ఇవ్వబడగలదు.

ఈ కోర్టు సీలుతో నా స్వహస్తంతో 29.8.1974 తేదిన ఇవ్వబడినది.

ఏ. డి జగతాప్.
క్లర్క్ ఆఫ్ ది కోర్టు
సివిల్ కోర్టు, ఎస్. డి.,సోలాపూర్.



అమెరికన్లు మన దేశస్తులకు విరాళంగా ఇచ్చిన గోధుమలు, ఆహార దినుసులతో మొన్న గురువారం మద్రాసు హార్బర్‌కు వచ్చిన అమెరికన్ నౌక ఎస్. ఎస్. రాబర్ట్ ఇ. లీ. విశేష మేమిటంటే ఈ నౌకలో 89 చిన్న 'నావలు' వున్నాయి. ఆహారపదార్థాలు వాటిలో వుంటాయి. పైన కుడివైపు కనిపించే క్రేన్ ద్వారా ఆ నావలను సముద్రంలోకి దించితే, వాటిని ఒడ్డుకు తోసుకుపోయి సరుకు దించివేస్తారు అయితే ఆసరుకు దించేవరకు ఈ నౌక ఇక్కడ వుండనక్కరలేదు. నావలను దింపి దానిదారిన అది పోతుంది. తర్వాతవచ్చే మరో ఇటువంటి నౌక వేరే సరుకుతో భరీ అయే ఈ నావలను ఎక్కించుకుపోతుంది. పని ఒత్తిడి ఎక్కువగా వుండే హార్బరులో ఎక్కువకాలం నిలవ వుండవలసిన అవసరం లేకుండా ఈ రకం నౌకలు ఉపకరిస్తున్నాయి.

# శ్రీకాకుళం. వరంగల్లు ఖమ్మం జిల్లాలలో అనావృష్టి

(ఆంధ్రపత్రిక ప్రతినిధి)

హైదరాబాదు, సెప్టెంబరు 8 : శ్రీకాకళం జిల్లాలో నాగావళి కింద మినహా మరెక్కడా 10 శాతం మించి నాట్లు పడలేదని, వర్షాభావంవల్ల అని కూడా ఎండిపోతున్నాయనిశాసన సభ్యుడు శ్రీ చీకటి పరశురామానాయుడు నేడొక పత్రికా ప్రకటనలో తెలియ జేశారు.

క్షామ పరిస్థితులతో పాటు అధిక ధరలతో ప్రజలు అవస్థలకు గురిఅవుతున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలుఅమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మెట్ట ప్రాంతాలలో రెండవ పంటకు విత్తనాలు సరఫరా చేయాలని, రైతులకు ఇచ్చిన అన్నిరకాల రుణాల వసూలు వాయిదా వేయాలని కూడా ఆయన కోరారు.

## వరంగల్ జిల్లాలో

వరంగల్లుజిల్లాలో వర్షాభావం వల్ల పైర్లు అన్నీ ఎండిపోయాయని రాష్ట్ర పంచాయితీరాజ్య మండలి అధ్యక్షుడు శ్రీ ఎస్. యతిరాజారావునేడిక్కడ ఒక పత్రికా ప్రకటన చేశారు.

జిల్లాలోని పరిస్థితిని వివరిస్తూ ఆయన ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం సమర్పించారు.

మంచినీటి బావులలో పూడికలు తీయాలని, పంటబావులు మరమ్మతు చేయాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

## ఖమ్మం జిల్లాలో

ఖమ్మం, సెప్టెంబరు 8: వర్షాలు కురియనందున ఖమ్మం జిల్లాలో అనావృష్టి పరిస్థితి ఏర్పడుతోంది. వైరా ప్రాజెక్టు కింద 20 శాతం ఆయకట్టుకు మాత్రమే నీరు వదిలారు.

చెరువులలో నీరు చాల తక్కువగా ఉంది. అందువల్ల జిల్లాలో చాల చోట్ల నాట్లు సాగలేదు. చాలా చోట్ల వరిపైరు ఎండి పోతున్నట్లు తెలుస్తున్నది.

## నెల్లూరు జిల్లాలో

నెల్లూరు, సెప్టెంబరు 8 : వర్షాలు కురియనందున నెల్లూరు జిల్లాలో తీవ్ర అనావృష్టి పరిస్థితి ఏర్పడిందని పరిషత్ అధ్యక్షుడు శ్రీ ఎం. గోపాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిల్టర్ పాయింటుల క్రింద పెంచుతున్న నారు మళ్ళు ఎండి పోతున్నాయి.

కోవూరు, నెల్లూరు డెల్టాలలో పది శాతం మాత్రమే సాగు అయింది. మిగతా చోట్ల పరిస్థితి యింకా అధ్వాన్నంగా ఉంది. వ్యవసాయ కూలీలు చాల యిబ్బంది పాలవుతున్నారు. సహాయ కార్యక్రమాలు ప్రారంభించాలని, పౌకడిపోలు తెరవాలని శ్రీ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. (స్వ.వి)

## రాయలసీమలో ఫిలిం పంపిణీదార్లకు థియేటర్ యజమానులకు తగాదా

కర్నూలు, సెప్టెంబరు 8 : చలనచిత్ర పబ్లిసిటీ గురించి పంపిణీదార్లతో తగాదా తేలే వరకు తమ థియేటర్లలో చిత్రాలను ప్రదర్శించరాదని రాయలసీమ ప్రాంతం ఎగ్జిబిటర్లు మొన్న శ్రీ కె. నాగిరెడ్డి అధ్యక్షతన సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.

ఫిలిం పంపిణీదార్ల వైఖరికి నిరసనగా కర్నూలు, ఆదోని, నంద్యాల పట్టణాలలో థియేటర్లన్నింటిని మూసివేశారు.

థియేటర్లలో ప్రదర్శించే చిత్రాలపై రు 1 వెయ్యి అంతకు పైన పబ్లిసిటీ కోసం ఖర్చుపెట్టాలని, పంపిణీదార్లు పట్టుపడుతున్నారట. ఇలా పబ్లిసిటీపై పెట్టే ఖర్చులో 60 శాతం మున్సిపాలిటీకి థియేటర్ల వారు పన్ను చెల్లించాల్సిఉంటుందట. పబ్లిసిటీ విషయంలో కనీస ఖర్చును గురించి ఫిలిం పంపిణీదార్లు ఒక ఏర్పాటుకు ఒప్పుకునే వరకూ చిత్రాలను ప్రదర్శించరాదని మొన్నటి సమావేశంలో తీర్మానించారు. తమ కోర్కెను అంగీకరించే వరకూ చిత్రాలను ప్రదర్శించబోమని ఒక ఎగ్జిబిటర్ పత్రికా విలేఖరులతో అన్నారు.

—o:o—

మద్రాసు, సెప్టెంబరు 8 : ఇండవున్ గ్యాస్ కొరతవల్ల, దాని వాడకందార్లకు 15 లీటర్ల కిరసనాయిలు సప్లయి చేయడానికి ఐ. వో. సి. వారు ఏర్పాటు చేశారు.

## విజయవాడలో మహో డిగ్రీ కాలేజీ

విజయవాడ, సెప్టెంబరు 8 : స్థానిక వల్లూరు బసవయ్య మెమోరియల్ జూనియర్ కేలేజీలో 1974—75 నుండి బి. ఎ., బి. కాం. తరగతులలో విద్యార్థుల ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

శ్రీ బసవయ్య మెమోరియల్ ధర్మసంస్థ (పటమటలంక) ఈ కాలేజీని నిర్వహిస్తున్నారు. ఇప్పటి జూనియర్ కాలేజీలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కో—ఎడ్యుకేషన్ ఉన్న ఈ జూనియర్‌కాలేజి 1972లో స్థాపించబడింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుమతికి లోబడి దీనిలో ఇప్పుడు బి. ఎ., బి. కాం. కోర్సులలో విద్యార్థులను చేర్చుకుంటున్నట్టు ప్రిన్సిపాల్ శ్రీ ఎం. సీతారామయ్య ప్రకటిస్తున్నారు.

## భారత్‌లో కుటుంబ నియంత్రణ వైఫల్యానికి ప్రధాన కారణం

బెంగుళూరు, సెప్టెంబరు 8: భారత దేశంలోని జనాభాలో 80 శాతం గ్రామ ప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని పట్టణాలలోనే కేంద్రీకరించటం చేతనే దేశ జనాభా పెరుగుదల చెప్పుకోదగినంతగా అరికట్టటానికి వీలుకాలేదని భారత గ్రామీణ ఆరోగ్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు డా. గ్రేస్‌హాసన్ అన్నారు.

ఇటీవల బుకారెస్టులో జరిగిన ప్రపంచ జనాభా అంశం పై జరిగిన మహా సభలో డా. హసన్ ఒక పత్రాన్ని సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సహా మూడుఆస్పత్రులను యీ సంస్థ వారు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోను, బెలిబారిలో ఒక్కొక్క ఆస్పత్రిని నిర్మించాలని వీరు భావిస్తున్నారు

—o:o—

## కృష్ణా జిల్లాలో పంచదార కోటా తగ్గింపు

బందరు, సెప్టెంబరు 8: కృష్ణాజిల్లాలో వాడకందారులకు గుర్తింపు కార్డులపై సరఫరాకు కావలసిన నెలసరి పంచదార 824 టన్నులు. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసినది 716 టన్నులు మాత్రమే. కృష్ణా జిల్లా కలెక్టరు జిల్లాలో కుటుంబాలకు కొత్త గుర్తింపు కార్డులు అమలులోకి త్వరలో తేబోతున్నారు. అప్పుడు 900 టన్నులు పైగా పంచదార ఈ జిల్లాకు కావలసి ఉంటుంది.

గోధుమలు ప్రతి నెలా ఆగస్టు 73 నుండి 74 ఆగస్టు వరకు 75 టన్నుల వంతున సరఫరా చేయబడుతున్నదని అధికారి నివేదిక ద్వారా తెలిసింది. (స్వ.వి)

## బొంబాయిలో చక్కెర ధర తగ్గుదల

బొంబాయి, సెప్టెంబరు 8 : బొంబాయి నగరంలోను, మహారాష్ట్రంలోని ఇతరచోట్ల కూడా చక్కెరధర గత రెండు రోజులలోను క్వింటాల్‌కు రు 20 నుంచి రు 25 వరకు తగ్గింది.

## విజయనగరంలో శ్రీ వరాహ నరసింహ సంస్కృత విశ్వవిద్యాలయ స్థాపన

(స్వకీయ విలేఖరి)

విజయనగరం, సెప్టెంబరు 8: విజయనగరంలో సంస్కృత విశ్వవిద్యాలయం స్థాపనకు గాను రు. 15 లక్షల కిమ్మతు చేసే నూరేళ్ల నాటి పూల్‌బాగ్ భవంతిని, దానికి చెందిన 25 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇస్తున్నట్లు శ్రీ పి. వి. జి. రాజు ఎం. పి., సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఇక్కడ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

శ్రీకాకుళంలో జరిగిన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం శ్రీ రాజు నిన్నను ఇక్కడకు వచ్చి విలేఖరులతో మాట్లాడుతూ, ఈ విశ్వవిద్యాలయానికి శ్రీ వరాహ నరసింహస్వామి సంస్కృత విశ్వవిద్యాలయం అని దీనికి నామకరణం చేయడానికి, వార్షిక ఖర్చులకు గాను దేవస్థానం నిధులు నాలుగు లక్షలు కేటాయించడానికి నిర్ణయం జరిగిందన్నారు.

శ్రీ రాజు 90 నిముషాలసేపు జరిపిన విలేఖరుల సమావేశంలో చాలా ఉత్సాహంగా కనిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విశ్వవిద్యాలయం ప్రారంభం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఖర్చు చేయవలసింది ఏమీ లేనప్పుడు దీని స్థాపనకు అభ్యంతరం ఉండదని కూడా అన్నారు.

ఈ విశ్వవిద్యాలయ స్థాపన విరమించారని విద్యామంత్రి ఈ మధ్య చేసిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, ఆయన ఈ వటట అన్నారు. జాతీయ సమైక్యతా సాధనంగా ప్రాచీనమైన సంస్కృత భాషను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. సంస్కృత భాషాభ్యాసం సులభం చేయడానికిగాను దేవనాగరిలిపి స్థానే తెలుగు లిపిని వాడడం మంచిదని కూడాసూచించారు.

**చిత్ర విచిత్రం**
**శ్రీధర్**

## వేషంలో ప్రమోషన్!

హాస్యనటుడుగా తనకొక ప్రత్యేకతను ఏర్పరచుకున్న యీ అల్లు రామలింగయ్య ఎక్కువగా నాగభూషణానికి శిష్యుడి గానో, సలహా దారుడుగానో లేక గుమాస్తాగానో వేషాలు వెయ్యడం అలవాటు. "ఆడపిల్లల తండ్రి" చిత్రంలో వాటికి భిన్నంగాఉండే పాత్రను పోషించడం జరిగింది.

పాత్రపేరు కుటుంబరావు, ఆస్తిపరుడు. ఆఫీసు యజమాని. పెత్తనం చెలాయించే వ్యక్తి. ఈయనదగ్గర నాగభూషణం మామూలు గుమాస్తా. ప్రతిరోజూ తన గుమాస్తాను లక్ష ప్రశ్నలతో విసిగించడం, అనవసరంగా విరుచుకు పడడం, చీటికి మాటికి చిరాకు పడటం యీయన పాత్రలోని ప్రత్యేకతలు.

తనకు కొత్త అయిన యీ వేషంలో అల్లు రామలింగయ్య సరికొత్త పద్ధతిని తన నటనలో చూపెట్టారు. ఈ చిత్రానికి వాసు దర్శకుడు.

## దినఫలం

9-9-1974 సోమవారం

శక సం. 1896 భాద్రపద మాసం 18

★ మేషం:— ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలను తెల్సుకొంటారు.
★ వృషభం:— వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్రులను కల్సుకొంటారు.
★ మిథునం:— అధిక వ్యయం జరుగుతుంది. దైవ కార్యాలు నెరవేరతాయి. వ్యతిరేకమైన వార్తలను వింటారు.
★ కర్కాటకం:— సాహసముతో కూడిన వ్యవహారాలు లాభిస్తాయి. వృత్తిలో ఆదాయం బాగుంటుంది.
★ సింహం:— ఉద్యోగంలో గౌరవం లభించగలదు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
★ కన్య:— విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఖ్యాతి లభిస్తుంది. వృత్తిలో అనుకూల వార్తలను వింటారు.
★ తుల:— అనుకూలంగా ఉన్న వ్యవహారాల్లోనే వ్యతిరేకత ఏర్పడుతుంది. సాహసిక వ్యవహారాల్లో నష్టం రాగలదు.
★ వృశ్చికం:— వ్యాపారంలో ముఖ్యమైన వ్యక్తులను కల్సుకొంటారు. రావలసిడబ్బు అందుతుంది.
★ ధనుస్సు:— ఇతరుల నిమిత్తం శ్రమ పొందవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి.
★ మకరం:— వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి విద్యా వైజ్ఞానికరంగాల్లో మీ కృషి రాణిస్తుంది.
★ కుంభం:— అన్ని వ్యవహారాల్లోను ఫలితం సామాన్యంగా ఉంటుంది. దైవ కార్యాల నెరవేరతాయి.
★ మీనం:— వ్యాపారంలో అనుకూల వార్తలను వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. సజ్జన సాంగత్యం లభిస్తుంది.

—మహేష్

## బాలకాండ

యామిజాల పద్మనాభ స్వామి

### 1వ సర్గ

గతేతు భరతే శ్రీమాన్
సత్యసంధో జితేంద్రియః 39
రామస్తు పునరాలక్ష్య
నాగరస్య జనస్యచ
తత్రా గమన మేకాగ్రో
దండకాన్ ప్రవివేశహ! 40

భరతుడు వెళ్ళిన తరువాత రాముడు ఆలోచించాడు. పౌరులు తరుచుగా ఇక్కడకు రావడం ఇక్కడవున్న మునులకు విసుగ్గాను విఘ్నం కలగడం......మరొక చోటికి పోవడం మంచిదనుకున్నాడు. అక్కణ్ణించి సావధానుడై సీతా లక్ష్మణులతో దండ కారణ్యములో ప్రవేశించాడు.

(మాట మాటకీ పౌరులు వచ్చి అయోధ్యకు రమ్మనవచ్చు. తన ప్రతిజ్ఞ మున్నూ పూరకాదాయె. తాన్ను రాకపోకల ఆ ప్రదేశంలోని మునుల నిశ్చింత జీవితాలకు బాధకములు దానవ్వు. ఈ విధారంగా రాత్రన్న నిరాశా పై ఉండకూడదన్నానికి బు పెంచు)

ప్రవిశ్యతు మహారణ్యం
రామో రాజీవలోచనః
విరాధం రాక్షసం హత్వా
శరభంగం దదర్శహ! 41

పలు విధములైన పక్షులతో, మృగాలతో కొండలతో, జల ప్రవాహంతో సదరుగా బెదురుగా వున్న ఆ అరణ్యాన్ని రాముడు ఆశ్చర్యంగా అంతలేసి కళ్ళతో చూస్తూ వెళ్తున్నాడు. వెళ్ళగా వెళ్ళగా విరాధుడనే రాక్షసు డెదురయి బాధించాడు. వాణ్ణి చిత్రవధచేసి ముందుకి సాగి ఒక ఆశ్రమం చూశాడు. ఆ ఆశ్రమవాసి శరభంగ మహా ముని.

(సశేషం)

## మాడూరిసమస్య

జియ్యన్నపేట రేడియో

(10రూ.లుబహుమతిపొందినలేఖ)

మా వూరికి ప్రభుత్వంవారు పంచాయతీ రేడియో ఇచ్చారు. దాని బాటరీ ఖర్చక పోడంచేత ఇప్పుడు మూగదిగా పుంది.

ఎస్. గిరిరాజు, నల్లకొప్పేట గ్రామం, కోట బొమ్మాళి పోస్టు, 532195 (శ్రీ.జి.)

## ఎరువుల వాడకంలో ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంభించాలి : పశ్చిమగోదావరి కలెక్టర్ విజ్ఞప్తి

తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 8 : నల్లజర్ల పంచాయితీ సమితి అనంతపల్లి గ్రామంలో ఆల్‌ఇండియా రేడియో (విజయవాడ,) వారు ఏర్పాటు చేసిన 'పంటసీమలు' వార్షికోత్సవానికి జిల్లాకలెక్టర్ శ్రీ జి. కుమారస్వామిరెడ్డి అధ్యక్షత వహించారు. నవీన పద్ధతులలో వరి పొట్టిపంగడాలను ఉపయోగించి, అధిక పంట దిగుబడులను సాధించుకుంటూ పశ్చిమ గోదావరి రైతులు అగ్రస్థానం సంపాదించుకున్నారని కలెక్టరు పేర్కొన్నారు. రైతులు రసాయనిక ఎరువులను వాడుటలోని యిబ్బందులను అధిగమించటానికి, తాత్కాలికంగా కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించి, వ్యవసాయం జయప్రదం చేసికోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ—రేడియో కేంద్రంవారు, రైతులు, జిల్లా సాంద్ర వ్యవసాయ శాఖవారు, విస్తరణాధికారులు సత్సంబంధాలు కలిగి ఉండి వ్యవసాయ అభివృద్ధికి కృషి సల్పుచున్నందున అభినందించారు.

ముఖ్య అతిథి శ్రీ సి. శ్రీనివాసన్ సీనియర్ జాయింట్ డైరెక్టర్ (హైదరాబాద్) మాట్లాడుచూ, "రైతులు కొత్త పైరులను ప్రవేశపెట్టి, వారు లాభం పొంది, అధికోత్పత్తిని సాధించుకోవాలనీ, రేడియో కార్యక్రమాలలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండాలనీ కోరారు. "పంట సీమలు" మున్నగు రేడియో కార్యక్రమాలు వ్యవసాయ ప్రగతికేకాక, సంఘ సంస్కరణలతో ప్రజాజీవితం మెరుగు పరచడానికి ఉద్దేశించబడ్డాయన్నారు.

సాంద్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ యస్. వి. రాజారావు రైతులు వ్యవసాయము, పాడి, పశుగణాభివృద్ధికి విద్యావంతులుగాఉండా లన్నారు. మహిళలున్ను, పాడిపరిశ్రమాభివృద్ధికి రేడియో కార్యక్రమాలు వినాలని చెప్పారు.

విజయవాడ స్టేషన్ డైరెక్టర్ శ్రీ బా. రజనీకాంతరావు, శ్రీ చిమకాల రామశేషయ్య, శాసన సభ్యులు శ్రీ యీలి ఆంజనేయులు మున్నగు అధికార, అనధికారులు ప్రసంగించారు.

శ్రీ వై. హనుమంతరావు నివేదికను సమర్పించారు. (స్వ. వి)

—o:o—

## విజయవాడ శ్రీశయనకుల సంఘం

విజయవాడ, సెప్టెంబరు 8: అఖిల భారత శ్రీ శయనకుల సంఘం కార్యదర్శి శ్రీ వి. కె. రావు విజయవాడ వచ్చారు. తియ్యాల అంబయ్య యింటి వద్ద సమావేశం జరిగింది. దాదాపు నాలుగు వందల మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. శ్రీయుతులు వి. కె. రావు, సొంగం అప్పంస్వామి, సింధు విశ్వనాథం, బుంగా వైదయ్య ప్రసంగించారు.

శ్రీ సింధు విశ్వనాథం అధ్యక్షులు, శ్రీ బుంగా సైదయ్య, శ్రీపోలాకి పెంటయ్య ఉపాధ్యక్షులు, శ్రీ సొంగం అప్పంస్వామి కార్యదర్శి, శ్రీ వత్సం రమేంద్రనాథ్ కోశాధికారి, శ్రీ బుంగా రఘులు, శ్రీ మద్ది ఈశ్వరరావు సహాయ కార్యదర్శులుగా కార్యవర్గం ఎన్నికయింది.

శ్రీ శయనకులం బీ సి జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

## డాక్టర్‌కబుర్లు

## నోటిలోరాగల రోగాలు 2

గత వారం చిగుళ్లకు రాగల కొన్ని రోగాలను గురించి తెలుసుకొన్నాము. ఈ వారం నోటిలో రాగల ఇతర రోగాలను గురించి తెలుసుకొందాము.

### నోటి వాత

నోటిలోపలవున్న 'మ్యూకస్' పొరలలో కురుపులు (పుండ్లు) ఏర్పడటం, ఎర్రగా కందినట్లు ఉండటం అందరూ చూసే ఉంటారు. నోరు పూసిందని, పొక్కులనీ వ్యవహరించటం జరుగుతున్నది.

### కారణాలు

పోషక పదార్థములు శరీరంలో లోపించినప్పుడు చిన్న పిల్లలలో ఈ రోగం సహజంగా కనిపిస్తుంది. దంతములు బహిర్గతమయ్యే సమయంలోను, ఎక్కువగా సిగరెట్లు కాల్చడం, మధు పదార్థాలను సేవించటం, కొన్ని రకాల జ్వరముల పిదప దంతములతో చిల్లులు ఏర్పడి వాటి వేళ్లలో వాపు కలిగినప్పుడు, సుదీర్ఘ రోగాలతో బాధ పడువారికి ఈ రోగం తరచూ రాగలదు.

'బి' కాంప్లెక్స్ (గ్రూపుకి చెందిన విటమినులు—ముఖ్యంగా "నికోటినిక్ ఆసిడ్" రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, బి 12 మొదలగునవి ఆహారంలో లోపించినా, లేక సరిగా జీర్ణం కాకపోయినా, శరీరంలో ఇనుపధాతువు తగ్గినా ఈ పుండ్లు ఏర్పడే అవకాశంఎక్కువ.

పెద్ద వారికి, శక్తి క్షీణించినప్పుడు దంతములు చెడిపోయినప్పుడు "విన్‌సెంట్స్ యాంజైనా" అనే రోగంవల్ల నోటిలో పుండ్లు ఏర్పడవచ్చును. ఈరోగం కొన్ని రకాల సూక్ష్మ క్రిములవల్ల ఏర్పడుతుంది.

"ఫంగస్" అనే మరొక సూక్ష్మక్రిమి ద్వారా ఏర్పడే పుండ్లు—ఎక్కువగా 'మోనిలియా', 'కాండిడా ఆల్బి'కాన్స్" అనే ఫంగస్ మూలంగా ఏర్పడతాయి. ఎక్కువ కాలంగా రోగాలతో బాధపడేవారికి, కార్టిసోన్ మందులు వాడేవారికి ఈ రోగం తరచూ వచ్చే అవకాశం ఎక్కువ. ఇవ్వి గాకుండా, జీర్ణాశయములో పుండ్లు ఏర్పడటంవలన, కొన్ని రకాల నెత్తురుకి సంబంధించిన రోగాలు, కొందరికి మందులు పడనప్పుడు "బిస్మత్, మెర్క్యురీ, లెడ్" అనేవి ఎక్కువగా వాడబడినప్పుడు, కొన్ని రకాల చర్మ వ్యాధులవల్ల కూడా నోటిలో తరచూ పుండ్లు రావచ్చును.

పైన చెప్పిన వాటినిబట్టి—ప్రతిసారీ 'బి—కాంప్లెక్స్' లోపంవలన మాత్రమే పుండ్లు ఏర్పడతాయని అనుకోవటం పొరపాటని తెలుస్తున్నది.

### రోగ లక్షణాలు

నోటిలో మంట, నోరు తెరువలేకపోవటం, అన్నం తినలేకపోవటం, పుండ్లు ఏర్పడిన ప్రదేశం వాయటం, ఆ ప్రదేశం ఎర్రబడటం, నోటిలో దుర్వాసన, తెల్లగా 'పాచి'లాగా పుండువున్న ప్రదేశంలో పట్టడం, నాలుక మన్నగా—పారిపోయి ఉండటం.

### నివారణ

హైడ్రోజన్ 'పెరాక్సైడ్'తో నోటిని తరచూ శుభ్రపరచటం, గ్లిసరిన్ బోరిక్ ఆసిడ్‌ల మిశ్రమం ఆ చోట్లలో అద్దటం, 'బి—కాంప్లెక్స్' మాత్రలు, విటమిన్—సి, ఇనుప ధాతువుకు మాత్రలు వాడటం, తెల్లని పొరలు ఏర్పడినప్పుడు "జెన్షియన్ వయొలెట్" పై పూతగా వాడటం, మెట్రోనిడజోల్ మాత్రలు వైద్య సలహాపై వాడటం, ఈ రోగం మందుల వాడకంవల్ల ఏర్పడితే వాటిని నిలిపివేయటం—ఈ రోగ నివారణకు ముఖ్యం.

అన్నిటికన్నా, నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. భోజనం చేసిన తరువాత దంతాలు, కొండెం శుభ్రపరచి నోటిని ఉప్పునీటితో పుక్కిలించటం మంచి ముఖ్యం.

—డాక్టర్ కె. వెంకటేశ్వరరావు

# ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఏడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వ్యవసాయ పరిశోధనా సంస్థ
రాజేంద్రనగర్, హైదరాబాద్ 500030.

## ప్రకటన నెం. 8 తేది 3-9-74

1974—75 విద్యాసంవత్సరములో ఈ క్రింది కోర్సులలో విద్యాభ్యాసానికి ప్రవేశము నకై నిర్ణీత ఫారములలో దరకాస్తులు కోరబడినవి. మొత్తం సీట్ల సంఖ్య, ఏఏ కాలేజీలలో ఏ కోర్సులు లభించునది వివరములు ఈ క్రింద తెలియపర్చబడినవి.

| కోర్సు | మొత్తం సీట్ల సంఖ్య | కోర్సులు బోధించు కళాశాలలు |
|---|---|---|
| బి. ఎస్‌సి (వ్యవసాయము) | 400 | వ్యవసాయ కళాశాల, బాపట్ల. ఎస్. వి. వ్యవసాయ కళాశాల, తిరుపతి. వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. |
| బి. వి. ఎస్‌సి. | 60 | పశువైద్య కళాశాల, తిరుపతి. పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్. |
| బి. ఎస్‌సి. (హోమ్‌సైన్స్) | 80 | హోమ్‌సైన్స్ కళాశాల, హైదరాబాద్ |
| ఎం. ఎస్‌సి. (వ్యవసాయము) | 100 | వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ హైదరాబాద్ నందు లభించు ముఖ్య అంశములు (ఏ) అగ్రోనమి (బి) అగ్రికల్చరల్ బాటనీ (సి) సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ (డి) ఎంటొమాలజీ (ఇ) అగ్రికల్చరల్ ఎకనమిక్స్ (ఎఫ్) ఎక్స్‌టెంషన్ ఎడ్యుకేషన్ (జి) హార్టికల్చర్ (హెచ్) ప్లాంట్‌పాథాలజీ, వ్యవసాయ కళాశాల, బాపట్లనందు లభించు ముఖ్య అంశములు (ఏ) అగ్రికల్చరల్ బాటనీ (బి) సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ (సి) ఎంటొమాలజీ. ఎస్. వి. వ్యవసాయ కళాశాల, తిరుపతి నందు లభించు ముఖ్యాంశములు (ఏ) అగ్రోనమి (బి) ప్లాంట్ పాథాలజి (సి) హార్టికల్చర్. |
| ఎం. ఎస్‌సి (హోమ్‌సైన్స్) | 10 | హోమ్‌సైన్స్ కళాశాల, హైదరాబాద్ నందు ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ ప్రత్యేకాంశముగా. |

1973—74 విద్యా సంవత్సరంలో ఎం.ఎస్.సి (పశువైద్యం) కోర్సులో భర్తీ కానటువంటి కొంది సీట్లు కూడ ప్రస్తుతం భర్తీ చేయుటకు ఉద్దేశించబడినది. వివరములు ఈ క్రింద ఇవ్వడమైనది.

| మేజర్ ఫీల్డ్ | సీట్ల సంఖ్య | కళాశాల. |
|---|---|---|
| అనిమల్ సైన్స్ | 4 | పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ |
| అనాటమి | 2 | —డిటో— |
| ఫిజియాలజి & ఫార్మకాలజి | 2 | —డిటో— |
| పాథాలజి | 3 | పశువైద్య కళాశాల, తిరుపతి |
| పారసైటాలజి | 3 | —డిటో— |
| వెటరినరి మెడిసన్ | 3 | —డిటో— |
| సర్జరీ | 2 | —డిటో— |
| మైక్రోబయాలజి | 2 | —డిటో— |

### ప్రవేశమునకు అర్హతలు

పి. యు. సి. లేక హెచ్. ఎస్ (ఎం. పి) ఎస్. సి. లేక హెచ్. ఎస్. ఎం. పి. ఎస్.ఎల్.సి. లేక ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్‌బోర్డు నిర్వహించిన రెండు యేండ్ల ఇంటర్మీడియెట్ పరీక్ష లేదా దీనికి సమానముగా గుర్తింపబడిన మరియొక పరీక్షను ఈక్రింది ఏవేనిరెండు సబ్జక్టులతో ఉత్తీర్ణులై వుండవలెను.

బి. ఎస్‌సి. (వ్యవసాయము)నకు :
1. ఫిజికల్ సైన్సస్.
2. బయలాజికల్ సైన్సస్ లేక నాచురల్ సైన్సస్
3. అగ్రికల్చరల్ సైన్సస్

బి. వి. ఎస్. కి
1. ఫిజికల్ సైన్సస్
2. బయలాజికల్ సైన్సస్ లేక నాచురల్ సైన్సస్.

గమనిక:— అర్హతనిచ్చే పరీక్షను ఒకేదఫాలో ఉత్తీర్ణులై యుండి ఆప్షనల్ సబ్జక్టులలో 50శాతంకంటే తక్కువ లేకుండా మార్కులు పొందినవారు దరకాస్తు చేయుట కర్హులు (షెడ్యూలు కులములు/షెడ్యూలు తెగల విషయంలో 40%)

బి. ఎస్‌సి. (హోమ్‌సైన్స్)కు :
1. ఫిజికల్ సైన్సస్.
2. బయలాజికల్ సైన్సస్ లేక నాచురల్ సైన్సస్
3. హవుస్‌హోల్డ్ ఆర్ట్స్ లేక డొమెస్టిక్ సైన్స్
4. మాథెమాటిక్స్
5. హోమ్ సైన్స్

గమనిక:— అర్హతనిచ్చు పరీక్షను ఒకేదఫాలో ఉత్తీర్ణులై యుండి, ఆప్షనల్ సబ్జక్టులలో కనీసం 40% కు తక్కువలేకుండా మార్కులు పొందినవారు దరకాస్తుచేయుట కర్హులు. 40% అంతకు మించిన మార్కులు పొందియుండి, అర్హతనిచ్చు పరీక్షను ఒకటికంటే హెచ్చుదఫాలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను కూడా, ఒక దఫాలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను చేర్చుకొన్న పిమ్మట యింకనూ సీట్లు ఖాళీలు ఉన్నప్పుడు పరిశీలించబడుదురు.

ఎం. ఎస్‌సి. (వ్యవసాయం)
ఎం. ఎస్‌సి. (పశువైద్యం)
ఎం. ఎస్‌సి. (హోమ్‌సైన్స్)
బి. ఎస్‌సి. (వ్యవసాయము)/బి వి.ఎస్‌సి./బి.ఎస్‌సి. (హోమ్‌సైన్స్) డిగ్రీ కోర్సులను ఈ యూనివర్సిటీ నుండి లేదా మరియొక గుర్తించబడిన యూనివర్సిటీ నుండి కనీసం రెండవ డివిజనులో ఉత్తీర్ణులై యుండవలెను. లేదా ఇంటర్నల్ అసెస్‌మెంటు పద్ధతిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు 2.50 ఒ. జి. పి. ఏ. పొందియుండవలెను.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో షెడ్యూలు కులములు/షెడ్యూలు తెగలు, వెనుకబడిన వర్గములు మరియు సర్వీసులో ఉంటున్న గ్రామవిస్తరణాధికారులు, అర్హతయుగల సబ్—అసిస్టెంట్లకు సీట్ల రిజర్వేషను గలదు. పోస్టుగ్రాడ్యుయేటు కోర్సులలో సర్వీసులో ఉంటున్న వ్యక్తులకు, షెడ్యూలు కులములు, షెడ్యూలు తెగల అభ్యర్థులకు రిజర్వేషనులు ఉండగలవు. మరియు 1974 ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (ప్రవేశముల క్రమబద్ధము) ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు కూడ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులలో రిజర్వేషనులు ఉండును.

పూర్తి వివరములు గల దరకాస్తు ఫారములు, ప్రాస్పెక్టసులను రిజిస్ట్రార్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చరల్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్స్, రాజేంద్రనగర్, హైదరాబాద్—500030 వారినుండి మరియు ప్రిన్సిపాల్, కాలేజిఆఫ్ హోమ్‌సైన్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్—500004 వారినుండి ఒక్కొక్క కోర్సుకు రు. 3—00 (మూడు రూపాయలు వంతున) స్వయంగా చెల్లించి పొందవచ్చును.

దరకాస్తు ఫారములు, ప్రాస్పెక్టసులు పోస్టులో తెప్పించుకోదలచినవారు రు. 3—50 (మూడు రూపాయిల యాభై పైసలు మాత్రం) మనిఆర్డరు ద్వారా రిజిస్ట్రార్, ఆం. ప్ర., వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రికల్చరల్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్, రాజేంద్రనగర్, హైదరాబాద్—500030 వారినుండి పొందవచ్చును. ఏ కోర్సుకు దరకాస్తు కావలసినది వివరములు, కావలసిన ఫారముల సంఖ్య మరియు తమ చిరునామాను మనిఆర్డరు కూపన్‌మీద స్పష్టంగా వ్రాయవలెను. పోస్టల్‌ఆర్డర్లు అంగీకరించబడవు.

**దరఖాస్తు ఫారములు, ప్రాస్పెక్టస్‌లు**
**12 సెప్టెంబరు 1974 నుండి విక్రయించెదరు.**

అన్ని విధములా సక్రమముగా పూర్తిచేసిన దరకాస్తులు రిజిస్ట్రార్‌వారికి 30 సెప్టెంబరు 1974 తేదీన ఆలోగా అందునట్లు పంపవలెను. గడువుతేదీకి తర్వాతవచ్చే దరకాస్తులు పరిశీలించబడవు. దరకాస్తులకు జతపర్చవలసిన సర్టిఫికేటు ను గడువుతేదీకి తర్వాత దాఖలుచేయు గలమనే అభ్యర్థనలను పరిశీలించరు.

జి. ప్రభాకరరెడ్డి,
రిజిస్ట్రార్.


## మెదక్ జిల్లాలో పరిశ్రమలు : మంత్రి చొక్కారావు హామీ

("ఆంధ్రపత్రిక" ప్రతినిధి)

సంగారెడ్డి, సెప్టెంబరు 8 : మెదక్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయం చేయగలదని రవాణా మంత్రి శ్రీ చొక్కారావు యీనెల 5 వ తేదీన యిచ్చట జిల్లా పరిషత్ అతిథి భవనానికి ప్రారంభోత్సవంచేస్తూ హామీ యిచ్చారు.

సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు శ్రీ పి. నరసింహారెడ్డి, కలెక్టరు శ్రీ మహమ్మద్ అలీ, శాసనసభ్యుడు శ్రీ పి. రామచంద్రారెడ్డి, ప్రసంగించారు. పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీ ఎం. వంగారెడ్డి వందన సమర్పణ చేశారు.

## దొంగ సీళ్ళ ద్వారా విద్యుత్ మోసం : 56 వేలు జరిమానా

("ఆంధ్రపత్రిక" ప్రతినిధి)

హైదరాబాద్, సెప్టెంబరు 8 : దొంగ సీళ్ళు ఉపయోగించి బాలనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక పంకా విడిభాగాల ఉత్పత్తిదారు విద్యుచ్ఛక్తి దొంగతనం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర విద్యుత్ సంస్థలోని నిఘావిభాగంలోని ఇంజనీర్లు కనుగొన్నారు. ఆ పారిశ్రామికవేత్తకు అధికారులు 56650 రూపాయలు జరిమానాను విధించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

# మరీ అవసరమైన వస్తువులే కొనాలి: రాష్ట్రపతి హితవు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 : ప్రజలు తమంతతాము క్రమశిక్షణ అలవరచుకొని, ధరల పెరుగుదల వలన, అత్యవసర వస్తువుల కొరత వలన ఏర్పడ్డ పరిస్థితిని ఎదుర్కొనుటకుగాను కేవలం అత్యవసరమైన వస్తువులను మాత్రమే కొంటూ కాలక్షేపం చేయాలని రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీఅహమ్మద్, నేడు విజ్ఞప్తి చేశారు.

జైనమత స్థాపకుడైన మహావీరుని నిర్వాణ 25వ శతవర్షోత్సవాల సందర్భంగాను, శ్రీ ఫక్రుద్దీన్ ఆలీఅహమ్మద్‌నురాష్ట్రపతిగా ఎన్నిక అయినందుకు అభినందించేందుకు, జరిగిన జైన సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజలు వారి వ్యక్తిగతమైన కోర్కెల గురించి మాత్రమే పట్టించుకొంటూ, అవిద్యాసలో ఉండటం గురించి విచారం వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో, స్వయంగా క్రమశిక్షణ అనుసరించటం ఆవశ్యకం అని ఆయన ఉద్బోధించారు.

హింసని వర్జించి మనుషులందర్నీ సమానంగా చూడాలని రాష్ట్రపతి అహమ్మద్ ప్రజలకివిజ్ఞప్తి చేశారు.

దేశంలో ప్రజల శీలానికి సంబంధించి సంక్షోభ పరిస్థితి ఏర్పడిందనీ విలువ అయిన నైతిక నియమాలను అలక్ష్యం చేయకుండా ప్రతిపౌరుడూ తన విద్యుక్తధర్మాన్ని బాధ్యతను నెరవేర్చాలని రాష్ట్రపతి హితవు పలికారు.

ప్రజలకు రాజకీయాలకు సంబంధించి, తమ జీవితంలో ఎప్పుడూ ప్రజాసేవకుడుగానే తమని పరిగణించుకొనినామనీ, ఇకముందు కూడా ప్రజాసేవనే కొనసాగిస్తామనీ, రాష్ట్రపతి సెలవిస్తూ, హర్షధ్వానాలు చెలరేగినై.

మహావీరుని నిర్వాణం 25వ శతవర్షోత్సవాలకు ప్రభుత్వం అన్ని విధాలా, సహాయపడుతుందని రాష్ట్రపతి ప్రకటించారు.

ఇతర మతాలవారు కూడా, యీ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాలని శ్రీ అహమ్మద్ విజ్ఞప్తి చేశారు.

## ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల ఆందోళన విరమణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 : ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సర్వీసుకు భద్రత కల్పించేందుకు, సక్రమంగా నిర్వహించబడని కళాశాలలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన శాసనం తీసుకు రావడం జరుగుతుందని విద్యామంత్రి ప్రొఫెసర్ నూరల్ హసన్ మొన్నరాజ్యసభలో హామీ ఇచ్చిన దరిమిలా అధ్యాపకుల సంఘం మొన్న సాయంత్రం తమ ఆందోళనను విరమించుకున్నది.

అధ్యాపకుల సంఘం కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపి, ఆందోళన విరమించాలన్న నిర్ణయానికి వచ్చింది.

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు సుమారు 130 మంది గత మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళన సందర్భంగా అరెస్టు అయ్యారు.

## భారత్-యుగోస్లావియాల మధ్య కొత్త సహకారం

బెల్‌గ్రేడ్, సెప్టెంబరు 8 : భారత్—యుగోస్లావియాలు గణాంక పరిశోధనలో పరస్పరం మరింత సహకరించుకొనడానికి ఒప్పందానికి వచ్చారు. కలకత్తాలోని గణాంక పరిశోధక సంస్థ డైరెక్టరు ప్రొఫెసర్ రాధాకృష్ణరావు ఇక్కడ పదిరోజుల పర్యటన సందర్భంలో ఈ ఒప్పందం కుదిరింది.

## చౌ ఎన్‌లైకి మరల తీవ్రంగా అస్వస్థత

టోక్యో, సెప్టెంబరు 8: అస్వస్థతకు లోనై జులై మాసాంతంనుంచి విదేశప్రముఖుల నెవరినీ కలుసుకోకుండా ఉంటున్న చైనా ప్రధాని శ్రీ చౌఎన్‌లై ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పెకింగ్ నుంచి అందిన వార్తలు తెల్పుతున్నాయి.

76 సంవత్సరాల వయస్సు గల శ్రీ చౌఎన్—లై నాలుగు మాసాల క్రితం గుండెజబ్బుతో బాధ పడ్డారనీ, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారనీ ఉపప్రధాని శ్రీ టెంగ్ హిసియావో పింగ్ చైనాలో పర్యటిస్తున్న ఒక జపానీయుల బృందానికి చెప్పారట.

జపానీ వార్తా పత్రిక మియురా ఈ వార్తను ప్రచురిస్తూ జపాన్ అధికారపక్షం లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఈ బృందం జపాన్ ప్రధాని శ్రీ తనాకా, తదితర జపానీ నాయకుల సానుభూతిని శ్రీ టెంగ్ ద్వారా అందజేసినట్లు తెల్పింది.

జులై 31 వ తేదీన చైనా సైనిక దినోత్సవం జరిగినప్పటినుంచి శ్రీ చౌఎన్‌లై విదేశీ ప్రముఖుల నెవరినీ కలుసుకొనలేదని ఉపప్రధాని చెప్పినట్లు ఆ పత్రిక ఉటంకించింది.

శ్రీ చౌఎన్‌లై తిరిగి ఆస్పత్రిలో చేరారనీ పరామర్శించడానికి వచ్చిన వారితో మాట్లాడలేనంత జబ్బుగా వున్నారనీ, ప్రస్తుతం పెకింగ్‌లో ఉన్న అమెరికన్, పశ్చిమ జర్మనీ ప్రతినిధి వర్గాలు తెల్పాయి.

శ్రీ చౌఎన్‌లై జబ్బు కొంత తీవ్రరూపం ధరించిందని ఉపప్రధానమంత్రి శ్రీ పింగ్ ఏనిమిది మంది సభ్యులతో కూడిన జపాన్ పార్లమెంటు సభ్యుల ప్రతినిధి వర్గ నాయకుడు శ్రీ నగనోరి కోయమాతో చెప్పినట్లు అసాహి వార్తా పత్రిక తెల్పింది.

## గోకవరంలో సహకార బ్యాంకు

రాజమండ్రి, సెప్టెంబరు 8 : ఇక్కడకు 20 మైళ్ళ దూరంలో గల గోకవరంలో రాజమండ్రి సహకార సెంట్రల్ బ్యాంకుశాఖకు మంత్రి శ్రీ బళ్ళిన సుబ్బారావు ప్రారంభోత్సవం చేశారు. శాసన సభ్యుడు శ్రీ కె. రామచంద్రరావు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు కె. వీరన్న, టి. వీరాస్వామి, సి. హెచ్. శివప్రసాదం, టి. వి. రత్నాజీరావు ప్రసంగించారు.

శ్రీ టి. పురుషోత్తం కూడా మాట్లాడారు. బ్యాంకు కార్యదర్శి శ్రీ ఎం. సత్యనారాయణ నివేదికను సమర్పించారు.

శ్రీ సి. ఎస్. బి. వి. నరసింహాచార్యులు వందన సమర్పణ చేశారు.

పశ్చిమ గోనగూడెం పంచాయితీ సమితి కార్యాలయానికి మంత్రి శ్రీ సుబ్బారావు ప్రారంభోత్సవం చేశారు. (స్వ. వి)

## రాష్ట్ర వైశ్య సదస్సు

(1 వ పేజీ తరువాయి)

రంగాల్లో సముచిత ప్రాధాన్యం కోసం సంఘటితంగా కృషి చేయాలని ఆయన కోరారు.

శ్రీ మద్ది మోహనరావు సందేశాలు చదివారు. శ్రీయుతులు జి. నారాయణశెట్టి, కె. బాలస్వామి గుప్త, కె. సి. గుప్త, కాకర పర్తి భావనారాయణ, జి. సి. గుప్త, పచ్చిపులుసు సుబ్బారావు, ముప్పలనేని, వి. ఎస్. బ్రహ్మానందం, తుమ్మలపల్లి సత్యనారాయణ మూర్తి, శ్రీమతి పూటుకూరి లక్ష్మీకాంత కాంతమ్మ ప్రభృతులు సభలో పాల్గొన్నారు. శ్రీ మారం శివరామకోటి వందన సమర్పణ చేశారు.

అంతకు ముందు శ్రీ బయన వీరరాఘవ రావుగారి "అన్నపూర్ణ" భవనం నుండి శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపం వరకు వైశ్య నాయకులను మేళతాళాలతో ఘనంగా పూరేగించి తీసుకువచ్చారు.

## వైశ్య యువజన సంఘం ప్రారంభోత్సవం

ఈ సదస్సులోనే శ్రీ కూరపాటి కృష్ణమూర్తి అధ్యక్షులుగాను, శ్రీ కొనిజేటి కన్నయ్య ప్రధాన కార్యదర్శి గాను ఏర్పడిన వైశ్య యువజన సంఘానికి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ దండు బాలనరసయ్య లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. శ్రీ కూరపాటి కృష్ణమూర్తి ఈ సంఘ ఆశయాలను వివరించారు. శ్రీ మారం శివరామకోటి ఆయనను పూలహారంతో సత్కరించారు.


## ఏజెంట్లు కావలెను

ఈ క్రింది వూళ్ళలో ఆంధ్రపత్రిక దిన పత్రిక, సచిత్రవారపత్రిక మరియు భారతులను వారి స్వంత బాధ్యతపై విక్రయించుటకు న్యూస్ వెండర్లు కావలెను.

| ఊరు | జిల్లా |
|---|---|
| అడ్డంకి | ప్రకాశం |
| ఒర్వి | ,, |

మేనేజరు, ఆంధ్రపత్రిక.


## రాజస్థాన్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుని రాజీనామా

జైపూరు, సెప్టెంబరు 8 : రాజస్థాన్ యూనివర్సిటీ (విశ్వవిద్యాలయం) వైస్‌ఛాన్సలర్ (ఉపాధ్యక్షుడు) శ్రీ ఆర్. పి. సధి, తమ రాజీనామాని ఛాన్సలర్ శ్రీ జోగేంద్రసింగ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.

విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు, ఒక సమావేశంలో వ్యవహరించినతీరు అతని ప్రవర్తన కారణంగా శ్రీ సధి రాజీనామా చేశారని తెలుస్తున్నది.

అయితే, విద్యార్థి పరిషత్ తప్ప, ఇతర విద్యార్థి సంస్థల ప్రతినిధులు కొందరు, వైస్ ఛాన్సలర్ రాజీనామాని అంగీకరించవద్దని, ఛాన్సలర్‌కు ఒక విజ్ఞప్తి పత్రం సమర్పించారని తెలుస్తోంది.

# రైతులకు ఈ ఏడాదిలో రు.35 కోట్ల ఋణాలు : శ్రీ లక్ష్మారెడ్డి ప్రకటన

గుంటూరు, సెప్టెంబరు 8: ఈ ఏడాదిలో సహకార సంస్థలలోని రైతులకు స్వల్పకాలిక ఋణాల క్రింద రు. 32 కోట్లు, మధ్యకాలిక ఋణాల క్రింద మూడు కోట్లు పంపిణీ చేయబడతాయని రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ శ్రీ టి. లక్ష్మారెడ్డి నిన్న ఇక్కడ ప్రకటించారు.

రత్నపురి హరిజన సహకార సంఘం సభ్యులకు ఆయన పది సైకిల్ రిక్షాలను పంపిణీ చేశారు.

ఇక్కడ త్వరలోనే 220 వేల ఖర్చుతో నిర్మించబడే రెండుఅంతస్థుల సూపర్‌బజార్ భవనానికి శంకుస్థాపన జరుగుతుందని ఆయన తెలిపారు. ఏలూరులో మరో కొత్త సూపర్ బజార్ భవనం త్వరలో నెలకొనగలదన్నారు.

బలహీనవర్గాల సంక్షేమానికి రు. 50 లక్షలు బడ్జెట్‌లో కేటాయించారని, సహకార బ్యాంకుల, వాణిజ్య బ్యాంకుల సహాయంతో ఈ యేడాదిలో మన రాష్ట్రంలో రు. 5 కోట్లు ఖర్చు కాగల సంక్షేమ పథకాలు అమలు చేయబడతాయని శ్రీ రెడ్డి పేర్కొన్నారు.

కొత్తగూడెంలో కొత్తగా ఒక పెద్ద సూపర్‌బజారుకు ముఖ్యమంత్రి ఈ నెలాఖరులో ప్రారంభోత్సవం చేయనున్నారని కొరతగా వున్న నిత్యావసర వస్తువులన్నీ ఈ సూపర్‌బజారుకు పంపుతారని ఆయన చెప్పారు.

గుంటూరు సూపర్‌బజార్ గత మూడేళ్లగా లాభాలతో నడుస్తున్నదని శ్రీ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సభకు డి. ఆర్. ఒ. శ్రీ ఎం. గోపాలకిషన్‌రావు అధ్యక్షత వహించారు. గుంటూరు సూపర్‌బజారు మేనేజింగ్ డైరెక్టరు శ్రీ కె. వి. కృష్ణమూర్తి సభికులకు స్వాగతం చెప్పారు. డివిజనల్ కోపరేటివ్ అధికారి శ్రీ పి. బాపయ్య వందన సమర్పణ చేశారు.

## శ్రీకాకుళం జిల్లా పోలీసు క్రీడలు

శ్రీకాకుళం, సెప్టెంబరు 8 : పోలీసు క్రీడల ఉత్సవానికి జిల్లా కలెక్టరు శ్రీ టి. మునివెంకటప్ప అధ్యక్షత వహించారు. పోలీసు వందనాన్ని స్వీకరించారు. శాంతి భద్రతల నిర్వహణలో పోలీసుల కృషిని ప్రశంసించారు.

వసతికి భవనం చూపిస్తే పోలీసు బాలల అసుపత్రిని మంజూరు చేస్తామని సాంఘిక సంక్షేమ డైరెక్టరు శ్రీ కె. పురుషోత్తమ నాయుడు అన్నారు. సూపరింటెండెంట్ శ్రీ అనంతనారాయణరెడ్డి స్వాగతం చెప్పారు. క్రీడోత్సవాలలో వ్యక్తిగత చాంపియన్ షిప్ సిహెచ్. భాస్కరరావుకు లభించింది.

శ్రీమతి గిరిజ అనంతనారాయణరెడ్డి బహుమతి ప్రదానం చేశారు. డి. ఎస్. పి. శ్రీ డి. గోపాలకృష్ణంరాజు వందన సమర్పణ చేశారు. (స్వ.వి.)

## మాతృభాషలో గుజరాత్ సభ్యుని ప్రసంగం : లోక్‌సభలో ఇబ్బంది

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: గుజరాత్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు తీర్మానం పై చర్చ సందర్భంగా నిన్న లోక్‌సభలో గుజరాత్‌కు చెందిన ఒక సభ్యుడు తన మాతృ భాషలో మాట్లాడినప్పుడు, భాషా సంబంధమైన ఇబ్బందీ అనువాదానికి సంబంధించిన సమస్య తలెత్తినవి.

శ్రీ పి. జి. మావలంకర్ (ఇండిపెండెంటు,) గుజరాత్‌లో మాట్లాడటం ప్రారంభించగా ఆ భాషకు అనువాదానికి సంబంధించిన ఏర్పాట్లు లేకపోవటంతో పలువురు సభ్యులు చికాకు పడటం జరిగింది. ఆయన ఏమిచెపుతున్నారో తమకు అవగతం కాదని కొందరు సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే రాజ్యాంగరీత్యా, తన భాషలోనే మాట్లాడే హక్కు ఆయనకి వుందీ అని ఉపసభాపతి శ్రీ జి. జి. స్వెల్ అన్నారు. అయితే ఆయన అసంబద్ధంగా మాట్లాడితే తాము అదుపుచేయు జాలమని అన్నారు. ఆ సభ్యుడు గుజరాతీలో మాట్లాడేదాన్ని ఎప్పటికప్పుడు తక్షణమే తర్జుమా చేసి చెప్పగలమని గుజరాత్‌కు చెందిన మరొక సభ్యుడు శ్రీ ప్రసన్నభాయ్ మెహతా (సంస్థా కాంగ్రెసు) ముందుకు రాగా, అక్కర లేదనీ, తన ప్రసంగం ఇంగ్లీషు వాదాన్ని అందజేస్తామని శ్రీ మావలంకర్ తెలిపారని శ్రీ స్వెల్ అన్నారు.

అయితే, అందరూ తాను మాట్లాడేదాన్ని వినాలనే కోర్కె ఎక్కువని శ్రీ మావలంకర్ హిందీలో మాట్లాడటం ప్రారంభించారు.

# చిన్న రాష్ట్రాల సాధనకు ప్రాంతీయ పార్టీల సమాఖ్య

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 : దేశంలో చిన్న రాష్ట్రాల నిర్మాణానికి అనువుగారాష్ట్రాల పునర్నిర్మాణం కోసం కృషి చేయడానికిగాను ప్రాంతీయ పార్టీల సమాఖ్యను ఏర్పాటుచేయాలని జార్ఖండ్‌పార్టీ, విశాల హర్యానా పార్టీ, మహావిదర్భ సంఘర్ష సమితి సంయుక్తంగా నిర్ణయించుకున్నాయి.

శ్రీ ఎన్. ఇ. హోరో (ఎం. పి)జార్ఖండ్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రకటన చేస్తూ, ఈ సంవత్సరాంతంలోగా రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని కోరే ప్రాంతీయ పార్టీల సభ జరగగలదని ప్రకటించారు.

## పురాతన అరబ్బీ నాణెలు కడప జిల్లాలో లభ్యం

కడప, సెప్టెంబరు 8 : కడపకు 8 కిలోమీటర్ల దూరంలో గల స్పెంట గ్రామములో 8 మంది స్త్రీలు గనిని తవ్వుతుండగా పోయిన ఆదివారంనాడు బంగారు నాణెములు దొరికాయి. ఈ బంగారు నాణెలలో ఒక్కొక్కటి 175 గ్రాముల బరువు ఉన్నది. ప్రతి నాణెంపై అరబ్బీ లిపిలో "అలంషీర్ అహమ్మద్‌షా సేర" అని ఉన్నది.

గ్రామ స్త్రీలనుండి ఇంతవరకు గ్రామీణ మేజిస్ట్రేట్ తహసిల్దారు 27 నాణాలు స్వాధీనం చేసుకున్నారు.

## రాజమండ్రిలో కళాశాల విద్యార్థుల నిరసన

రాజమండ్రి, సెప్టెంబరు 8 : కొంత మంది విద్యార్థులపై పోలీసులు జరుపుతున్న అత్యాచారాలకు నిరసనగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు నిన్న తరగతులకు హాజరుకాలేదు. జిల్లా అంతటా సోమవారం నుండి నిరసనగా సమ్మె సాగించడానికి యోచిస్తున్నారు. (స్వ. వి)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: టూరిజంశాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్. వై. రమేసు ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ల బోర్డుల డైరెక్టర్‌గా నియమించారు.

## వైద్య ప్రతినిధుల కోర్కెల దినం

త్రిచూర్, సెప్టెంబరు 8 : అఖిలభారత వైద్య ప్రతినిధులు పారిశ్రామిక వివాదాల చట్టం క్రింద రక్షణ కోరుతూ ఈ నెల 9న దేశ వ్యాపితంగా కోర్కెల దినం జరుపగలరని వారిసంస్థ ప్రతినిధి ప్రకటించారు.

## ఉయ్యూరులో 155 మందికి పట్టాల ప్రదానం

(స్వకీయ విలేఖరి)

గన్నవరం, సెప్టెంబరు 8 : నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఉయ్యూరులో 59 మంది సుగాలీలకు, 21 మంది ఎరుకలకు, 26 మంది చెంచులకు, 40 మంది వడ్డెర జాతులవారికి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు పట్టాలను ప్రదానం చేశారు.

కాకాని గిరిజన కాలనీలో ఏర్పాట్లు చేశారు. భారీ వర్షం వల్ల సభ అక్కడ జరుగలేదు. అధికారులు, ప్రజలు (ఆంధ్రపత్రిక విలేఖరితోసహా) వర్షంలో పూర్తిగా తడిసిపోయారు.

సమితి అధ్యక్షులు శ్రీ కాకాని రామమోహనరావు స్వాగతం చెప్పారు. డి.డి.ఒ. శ్రీ గోపాలకృష్ణారెడ్డి వందనసమర్పణ చేశారు.

## విశాఖజిల్లా రెవిన్యూ సిబ్బంది సంఘం విజ్ఞప్తి

విశాఖపట్నం, సెప్టెంబరు 8 : ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సిబ్బంది సంఘం విశాఖ జిల్లా శాఖ కార్యవర్గం గత నెల 30వ తేదీన విశాపట్నంలో సమావేశమయినది.

ఎస్. ఆర్.3 ఉద్యోగుల స్థాయిని 50 శాతం మేరకు పెంచాలని ప్రభుత్వం చేసిన ఉత్తర్వులను త్వరగా అమలు పరచవలసిందిగా జిల్లా కలెక్టరుకు ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది.

సిబ్బంది ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివేదించవలసినదిగా రాష్ట్ర సంఘాన్ని కోరాలని సమావేశం తీర్మానించింది. రెవిన్యూశాఖలో ఉద్యోగాలు యిచ్చేటప్పుడు రెవిన్యూ సిబ్బంది పిల్లలకు ప్రాధాన్యం యివ్వాలని ప్రభుత్వాన్ని కోరవలసిందిగా రాష్ట్ర సంఘాన్ని అభ్యర్థించడానికి కూడా సమావేశం నిశ్చయించింది. విశాఖజిల్లాలో ఏర్పాటు చేస్తున్న భారీ పరిశ్రమల్లో 50 శాతం సూపర్వైజరీ ఉద్యోగాలను రెవిన్యూ సిబ్బందికి కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది.

# 5 నెలలుగా జీతాలులేని కొత్తగూడెం మునిసిపల్ సిబ్బంది

కొత్తగూడెం, సెప్టెంబరు 8 : కొత్తగూడెంలో మునిసిపల్ సిబ్బందికి గతఐదు నెలలుగా జీతాలు ఇవ్వనందువల్ల, వారు ఇబ్బందులకు గురిఅవుతున్నారని తెలుస్తున్నది.

బ్యాంకులలో సుమారు రు 50 వేల డిపాజిట్ నిలువ ఉన్నా, మునిసిపాలిటీకి సరిపడ్డ ఆదాయము పట్టణంలో పన్నుల రూపంలో వసూలవుతున్నా యీ పరిస్థితి రావడం విచిత్రంగా ఉందంటున్నారు. సంవత్సరంగా ఈ పురపాలక సంఘానికి కమిషనర్ లేకపోవడంవల్ల పాలనా వ్యవహారాలు పూర్తిగా కుంటుపడినాయి.

శాసనసభ్యుడు శ్రీ చేకూరి కాశయ్య (కాం) ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (స్వ. వి)

## ఉచిత హోమియో ఆసుపత్రి

శ్రీకాకుళం, సెప్టెంబరు 8 : శ్రీకాకుళంలో గునపాలెంవద్ద శ్రీ భగవాన్ సత్యసాయి ఉచిత హోమియో ఆసుపత్రికి జిల్లా కలెక్టరు శ్రీ టి. మునివెంకటప్ప ప్రారంభోత్సవం జరిపారు. డా. ఎస్. చిట్టిబాబు అధ్యక్షత వహించారు. డా. ఎల్. సూర్యలింగం స్వాగతం చెప్పారు. శ్రీయుతులు టి. వి. శివరావు, సి. హెచ్. శ్యామలరావు, పి. శేషగిరిరావు, జె. వి. సుబ్బారావు, వి. ఎల్. నరసింహం, డి. డి. దేవ్ ప్రభృతులు ప్రసంగించారు. (స్వ. వి)

## మొవ్వ సమితిలో ఉపాధ్యాయ దినోత్సవం

మొవ్వ, సెప్టెంబరు 8 : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కృష్ణా జిల్లా మొవ్వ సమితిలోని కొడాలిలో జరిగిన ఉపాధ్యాయ సమావేశంలో డి. ఇ. ఓ. శ్రీ బి. వి. కృష్ణారావు ప్రసంగించారు. సమితి అధ్యక్షులు శ్రీ తుమ్మల వెంకటసుబ్బయ్య సమావేశానికి అధ్యక్షత వహించారు.

శ్రీమతి పి. కళ్యాణి (కొడాలి—ఉపాధ్యాయురాలు) శ్రీ జి. శేషగిరిరావు (పెదపూడి—ప్రధానోపాధ్యాయుడు) శ్రీ యు. పుష్కందరరావు (పెదముత్తేవి—ఉపాధ్యాయుడు) లకు బహుమతి యిచ్చారు.

శ్రీయుతులు ఎం. వి. కృష్ణారావు, పి. సూర్యనారాయణ, పి. వి. రామారావు, శ్రీహరిరావు, కె. నమ్ముదాలు, టి. వెంకటేశ్వరరావు, కె. ఎస్. రామకృష్ణ ప్రసంగించారు.

శ్రీ టి. సరయ్య స్వాగతం పలికారు.

తిరువేంద్రం, సెప్టెంబరు 8 : కేరళలో తేయాకు, రబ్బరు, యాలకులు, కాఫీతోటలలో పనిచేస్తున్న మూడు లక్షల మందికార్మికులు 38 రోజులుగా చేస్తున్న సమ్మె విరమణ జరిగింది. రాజీ పరిష్కారం కుదిరింది.


ECIL

**ఎలెక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్**
హైదరాబాద్-500040. పర్చేస్ డివిజన్.

**టెండరు నోటీసు** నెం. ECIL/PUR/PT-G/20/74

ఈ దిగువ తెలుపబడిన సామాగ్రిని సప్లయి చేయుటకు పైన తెలిపిన టెండరు నోటీసు నెంబరును ఉదాహరించుచు సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి.

| సామాగ్రి వివరము | పరిమాణం | చేరవేయుకాలం |
|---|---|---|
| వివిధ పరిమాణాలలో మరియు 25, 50 మరియు 100మి.మీ. మందముగల రీపర్లు మరియు పలకల రూపంలో పేకింగు చెక్క సప్లయి చేయుట. (అండాక్ లేక యితర మంచి కర్ర) | 429 సెం.మీటర్లు | మూడు నెలలలో వాయిదాలలో |

టెండరు డాక్యుమెంటు క్రింది సంతకముదారునినుండి అభ్యర్థనతోపాటు కవరుపైన "Request for Tender Document against Tender Notice No. ECIL/PUR/PT-G/20/74" అని పొందుపర్చుచు 16—9—1974 తేదీనాడు లేక అంతకు ముందుగా చేరునట్లు పంపి పొందవలెను.

టెండర్లు తేది 21-9-1974 వ మధ్యాహ్నం 12 గంటలవరకు అందుకొనబడి అదేరోజు సా. 3 గం.కు హాజరుకాదలచిన టెండరుదార్ల సమక్షమున తెరువబడును. ఈ కార్పొరేషన్ ఏ కారణము తెలుపక ఏ టెండరునైనా, లేక అన్నిటెండర్లను త్రోసివేయుటకు, ఏటెండరునైనా పూర్తిగా, పాక్షికంగా ఒకటి లేక కొన్నిపార్టీలనుండి అంగీకరించు అధికారము రిజర్వు చేసికొనియున్నారు.

హెడ్, పర్చేస్ & స్టోర్స్.



NSF **ది నైజాం సుగర్ ఫ్యాక్టరీ లి॥**
శకరనగర్.

**వేలము నోటీసు**

మా ఫ్యాక్టరీ ఆవరణమునందున్న క్యాస్ట్ ఇనుము, తుక్కు వగైరా ఈ క్రింది పరిమాణాలలో తేదీ 16—9—74 సా. 4 గంటలకు మా ఫ్యాక్టరీ సెంట్రల్ ఆఫీసు, శకరనగర్, నిజామాబాద్ జిలా (ఆం.ప్ర.) నందు వేలం ద్వారా అమ్మబడును.

1. తుక్కు క్యాస్ట్ ఇనుములో కన్‌డెన్సరు బాడీస్., బాటమ్ పేసర్సు, పైప్స్, స్ప్రిరొకెట్స్ మున్నగునవి .... 35 టన్నులు (సుమారుగా)
2. నిరుపయోగమైన ఇత్తడి ట్యూబులు & ముక్కలు— 4.5 టన్నులు (సుమారు)
3. నిరుపయోగమైన రాగి లైనరు, — 1 టన్ను (సుమారుగా)

పాటలో పాల్గొనుటకు యిష్టపడువారు నేరుగా కానీ లేదా వారిచే పూర్తి అధికారం పొందిన అభ్యర్థులుకాని హాజరు కావచ్చు. పాటలో పాల్గొనదలచిన పాటదారులు అయిటములు 1 కి రు., 10,000, అయిటము 2 కు రు. 50,000, అయిటము 3 కు రు. 10,000 వేలంకు ముందుగా డిపాజిట్ చెయ్యాలి.

విజయం పొందిన పాటదారుడు పది రోజులలోగా పూర్తి విలువ మొత్తం డిపాజిట్ చేసి వేలం అయిన తేదీనుండి ముప్పయి రోజులలోగా సామగ్రిని తీసుకుపోవాలి. ఈ క్రింది సంతకందారునుండి మరియు మా హెడ్ ఆఫీసు, బి—1—174., శకర భవన్, ఫతే మైదాన్ రోడ్, హైదరాబాద్, నుండి వేలంకు సంబంధించిన షరతులు, నిబంధనల ఉచితంగా పొందవచ్చు.

స్టోర్స్ / పర్చేస్ మేనేజర్.
ది నైజాం సుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్,
శకరనగర్, నిజామాబాద్ జిల్లా, (ఆం.ప్ర.)

AA/NSF-51



**నూతన నటీనటులు కావలెను**

ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మిస్తున్న

**"గ్రామంలో పెద్దరికాలు"**

నిర్మాతలు:
కె రాజా — వి రాఘవులు
యమ్. నాగేశ్వరరావు — ఆర్ దత్తాత్రేయ

ముందు పాత్రలు

| | | |
|---|---|---|
| రామనాథం | — | శ్రీమంతుడు (ప్రెసిడెంట్) స్వార్థపరుడు స్మగుల్ వ్యాపారం |
| మధు | — | రామనాథం కొడుకు (సి. ఐ. డి.) హీరో |
| రమేష్ | — | రామనాథం కుడిభుజం (స్మగుల్ వ్యాపారం) విలన్ |
| శేఖర్ | — | రమేష్ స్నేహితుడు, సలహాలు ఇవ్వటంలో దిట్ట |
| నాగులు | — | రమేష్ కుడిబుజం ప్రాణాలు తీయుటంలోదిట్ట |
| రాజు | — | (యస్. ఐ.) నీతిపరుడు |
| రామయ్య | — | రాజాతండ్రి పేదరైతు నిప్పులాంటి మనిషి |
| భుజంగం | — | రామనాథం నమ్మినబంటు |
| సూకరాజు | — | మధు స్నేహితుడు (కామెడియన్) |
| డాక్టర్ వేణు | — | ప్రజాసేవస్వభావం నవనీతలాంటి మనిషి |
| మునసీబు | — | ప్రజాపీడితుడు, రామనాథం తోక |
| కరణం | — | సూకరాజు మేనమామ ప్రజాపీడితుడు, రామనాథం తోక |
| కోటయ్య | — | రామనాథం నౌకరు |
| సరోజ | — | రామయ్య కూతురు, చదువుకున్నయువతి (హీరోయిన్) |

పైన ఉదహరించిన పాత్రలు నటించగలం అని అనుకునే ఉత్సాహం, ఆశక్తి ఉన్నవారుదరఖాస్తు ఫారమునకు 25 నయాపైసల పోస్టల్ స్టాంప్ అంటించిన సొంత అడ్రసు గల కవరు జతపరిచి ఈ క్రింది అడ్రసునకు వ్రాయండి.

**రాజా కంబైన్స్**
వెస్ట్ మెయిన్ రోడ్, కోడంబాకం,
మద్రాసు - 24.

# రైల్వే ఛార్జీల హెచ్చింపు 6 రోజులు వాయిదా: లోక్‌సభలో లిమాయే ఆక్షేపణ ఫలితం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: రైల్వే ప్రయాణికుల ఛార్జీలు, సరకుల రవాణా ఛార్జీల పెంపుదల సెప్టెంబరు 15వ తేదీలోగా అమలులోకి రాదు. మొదట నిర్ణయించిన ప్రకారం అయితే ఈ పెంపుదల సోమవారం నుంచి అమలులోకి రావలసి ఉన్నది.

కొత్త ఛార్జీల అమలును సెప్టెంబరు 15 వరకు అంటే ఆరురోజులపాటు వాయిదావేయడం జరిగిందని రైల్వే మంత్రి శ్రీ ఎల్. ఎన్. మిశ్రా నిన్న లోక్‌సభలో ప్రకటించారు.

రైల్వే అనుబంధ పద్దులను పార్లమెంటు చర్చించి, ఆమోదించిన తర్వాతనే కొత్త ఛార్జీలు అమలులోనికి వస్తాయని ఆయన సభవారికి హామీ యిచ్చారు.

రైల్వే ప్రయాణికుల ఛార్జీలను, సరకుల రవాణా ఛార్జీలను పెంచే విషయంలో అనుసరించిన పద్ధతులపై సోషలిస్టు సభ్యుడు శ్రీ మధులిమాయే ఆక్షేపణ తెలిపినప్పుడు శ్రీ మిశ్రా పై విధంగా ప్రకటన చేశారు.

రాజ్యాంగం ప్రకారం పన్నుల సవరణ ప్రతిపాదనలను పార్లమెంటు చర్చించవచ్చు. లేదా చర్చించక పోవచ్చు. కొత్త పన్నులరేట్లు ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి లేదా తగ్గించడానికి లేదా పెంచడానికి వోటింగ్ అనే దానిని లాంఛన ప్రాయంగా జరపాల్సిన అవసరంలేదు. ఈ విషయం శ్రీ మధులిమాయే ఆక్షేపణ మూలంగా బయట పడింది. అయితే ప్రభుత్వం చేసే పన్నుల ప్రతిపాదనలకు సంబంధించి పార్లమెంటుకు గల అధికారాలకు ఇది పూర్తిగా విరుద్ధంగాఉన్నది. పార్లమెంటుకు గల అధికారాల ప్రకారం ఫైనాన్స్ బిల్లుపై వోటింగ్ జరిగే సమయంలో పార్లమెంటు కొత్త పన్నులనుతగ్గించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు.

రైల్వే ప్రయాణికుల ఛార్జీలను సరకుల రవాణా ఛార్జీలను రైల్వే చట్టం క్రింద ఒక ఉత్తర్వు ద్వారా పెంచారు. ఈ ఉత్తర్వును లాంఛనప్రాయంగానయినా పార్లమెంటుకు నివేదించలేదు.

ఉప సభాపతి శ్రీ జి. జి. స్వెల్ మాట్లాడుతూ ప్రస్తుత రాజ్యాంగప్రకారం ఛార్జీలు రవాణా రుసుముల పెంపుదల గురించి పార్లమెంటు అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరనవసరంలేదని, అయినా మర్యాదకోసం ప్రభుత్వం పార్లమెంటు అభిప్రాయాన్ని కోరిందని తెలిపారు.

రాజ్యాంగరీత్యా ఉన్న ఈ పరిస్థితి ప్రజాస్వామ్య బద్ధమా? ఆధునిక ఆలోచనాసరళికి అనుగుణమా? వందేండ్ల క్రితం రూపొందించిన రైల్వే చట్టానికి కాలదోషం పట్టిందా లేదా అనేది వేరే సమస్య అని ఆయనఅన్నారు.

శ్రీ లిమాయే మాట్లాడుతూ ప్రభుత్వ వార్షిక ఆర్థిక ప్రకటనను సాధారణ బడ్జెట్‌గాను, రైల్వేబడ్జెట్‌గాను విడదీయడానికి రాజ్యాంగ సంబంధమయిన ప్రాతిపదికలేదని చెప్పారు.

సభా నిబంధనల ప్రకారం రాజ్యాంగ పరిషత్తు చేసిన తీర్మానం ప్రకారం యిలాంటి విభజనకు వీలు ఏర్పడినదన్నారు. సభా నిబంధనలు, తీర్మానాలు రాజ్యాంగాన్ని త్రోసి రాజనవచ్చునా అనే సమస్యపై సభాపతితీర్పు యివ్వాలని ఆయన కోరారు. రాజ్యాంగంప్రకారం చూసినా ఒకే ఒక ఆర్థిక ప్రకటనను ప్రభుత్వం జారీ చేయవలసి ఉన్నదని ఆయన తెలిపారు.

ప్రయాణికుల ఛార్జీలను, సరకుల రవాణా ఛార్జీలను సవరిస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వును సవరించడానికి లేదా తిరస్కరించడానికి పార్లమెంటుకు హక్కు లేకుండా చేయవచ్చునా అన్న సమస్యపై కూడా సభాపతి తీర్పుయివ్వాలని ఆయన కోరారు.

రైల్వేమంత్రి మాట్లాడుతూ రైల్వే మంత్రిత్వశాఖ పద్దులపై చర్చ జరిగినప్పుడు హెచ్చించిన ఛార్జీల గురించి పరిశీలన జరిపే అవకాశం పార్లమెంటుకు లభించినదనిఅన్నారు. రైల్వే చట్టం సవరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు ప్రస్తుత సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి పార్లమెంటుకు అవకాశం రాగలదని ఆయన తెలిపారు.

ఉప సభాపతి శ్రీ స్వెల్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని నిర్వచించాల్సిన బాధ్యత తనది కాదన్నారు. అయితే పార్లమెంటు అనుసరించే పద్ధతులకు సంబంధించిన నిబంధనలను రూపొందించుకునే అవకాశం రాజ్యాంగ రీత్యా పార్లమెంటుకు ఉన్నదన్నారు. ఇలాంటిసమస్యలను అందరి దృష్టికి తేవడంలో అప్రమత్తంగా వ్యవహరించిన సభ్యులను ఆయన మరోసారి అభినందించారు.

శ్రీ మధులిమాయే తన ఆక్షేపణగురించి ముందుగా నోటీసు యిచ్చినప్పటికీ అది రైల్వే మంత్రికి అందినప్పటికీ తనకు ఆ విషయం తెలియనీయకుండా చేసినందుకు శ్రీ స్వెల్ విచారం ప్రకటించారు.

ఇలాంటి ఆక్షేపణ రావచ్చునని ఎవరో చివరి నిముషంలో తన చెవిలో నూదారని, ఆయన అన్నారు. శ్రీ స్వెల్ ప్రత్యేకంగా అడిగినప్పుడు సభలోని ఉద్యోగులు శ్రీ లిమాయే నోటీసుపత్రాన్ని శ్రీ స్వెల్‌కు అందజేయడం జరిగింది.

—:o:—

## అధికధరలకు గన్నవరంలో ఎన్. జి. ఓ. ల నిరసన

గన్నవరం, సెప్టెంబరు 8: అధిక ధరలకు నిరసనగా నిన్న సాయంత్రం స్థానిక ఎన్. జి. ఓ. హోమ్‌లో ప్రభుత్వోద్యోగుల సమావేశం జరిగింది. ఎ. శివశంకరరావు అధ్యక్షత వహించారు. శ్రీ ఎస్. నాగలింగం ప్రభృతులు ప్రసంగించారు. కిలో బియ్యం రూపాయికి అమ్మించాలని నిత్య జీవితావసర వస్తువులు కనీస ధరలకు అమ్మించాలని, కేంద్ర ఉద్యోగులతో పాటు డి. ఎ. పెంచాలని వేతన స్తంభన చట్టాన్ని రద్దు చేయాలని శ్రీ వై. వి. రామకృష్ణారావును శ్రీ కె. ఆర్.ఆమోస్‌ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, అన్ని విద్యా సంస్థలను జాతీయం చేయాలని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. శ్రీ ఎం.టి. దాస్ వందన సమర్పణ చేశారు. (స్వ.వి)

—:o:—

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: కస్టమ్స్ సుంకాల బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపడానికి లోక్‌సభవారు అంగీకరించారు.

## విజయవాడలో రాష్ట్రప్రభుత్వోద్యోగుల ప్రదర్శన

విజయవాడ, సెప్టెంబరు 8: సంయుక్త కార్యాచరణ సంఘం పిలుపును పురస్కరించుకొని పట్టణంలోని రాష్ట్ర ఉద్యోగులసంస్థల సభ్యులు నిన్న సాయంకాలం పూరేగింపు జరిపారు. రాష్ట్ర ఎన్. జి. వో.ల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ ఎస్. కృష్ణ, కార్యాచరణ సంఘం కన్వీనరు శ్రీ జి. వెంకటేశ్వరరావు, శ్రీ ఎ. గాంధి ప్రభృతులు నాయకత్వం వహించారు. వారు అసిస్టెంట్ కలెక్టరుకు ఒక వినతి పత్రం సమర్పించారు. శ్రీ ఎస్. కృష్ణ అధ్యక్షతన ఆ తర్వాత పి. డబ్ల్యు. డి. మైదానంలో సభ జరిగింది.

శ్రీయుతులు పర్వాసత్యనారాయణ, వెల్లంకి సుబ్బారావు, వి. రామచంద్రరాజు, కె. రామారావు, దాసపులక్ష్మీనరావు, గురుమూర్తి మాట్లాడారు. శ్రీ కె. శ్రీమన్నారాయణమూర్తి తీర్మానాలుచదివారు. ధరలను తగ్గించాలని కిలోబియ్యం రూపాయికి విక్రయించాలని, నిత్యావసర వస్తువులను చౌక డిపోల ద్వారా సరఫరా చేయాలని సభవారు కోరారు. పట్టణాలలోను, పల్లెల్లోను ఉన్న ప్రభుత్వోద్యోగులందరికీ ఇంటిఅద్దె భత్యం యివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

## టెహరాన్‌లో గాలివాన: హాకీకి అంతరాయం

టెహరాన్, సెప్టెంబరు 8: ఉరుములు మెరుపులతో పెద్దగాలివాన నిన్న టెహరాన్ నగరాన్ని చుట్టుముట్టింది. ఆసియా ఆటల పోటీలు జరుగుతున్న ఆర్యమెహర్ క్రీడా స్థలంలో పెనుగాలి వీయడంతో టెలివిజన్ పరికరాలు ఉన్న పెద్ద వేదికలు కూలిపోయాయి. జెండాస్తంభాలు విరిగిపోయాయి. ప్రేక్షకులు తలోదిక్కుకు పారిపోయారు. పత్రికా విలేఖరులు వెంట్రుకవాసిలో ప్రమాదంనుంచి తప్పించుకున్నారు.

భారత్—శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య నిన్న జరగవలసి ఉన్న హాకీ పోటీలను ఈ గాలివాన మూలంగా వాయిదా వేశారు. పోటీ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

టెలివిజన్ వేదికలు పడడంతో ఒక వ్యక్తి గాయపడ్డాడు. విరిగిన జెండా కర్రలు భారత్, శ్రీలంక హాకీ ఆటగాండ్రు నిల్చున్న చోటుకు వెళ్లిపడ్డాయి.

—:o:—

## రాజమండ్రి, కాకినాడల్లో రెండు పూటలా పాలసరఫరా

రాజమండ్రి, సెప్టెంబరు 8: రాజమండ్రి కాకినాడ పట్టణాలలో ఈ నెల 1వ తేదీనుంచి రెండు పూటలా 4.5 శాతం వెన్నగల పాలను సరఫరా చేస్తున్నారు. రాజమండ్రి ప్రాంతంలో ఈ పాలధర లీటరుకు రూ 1—60 గాను అరలీటరుకు రూ 0—80 పైసలు గాను ఉన్నది. కాకినాడ ప్రాంతంలో లీటరు ధర రూ. 1—70 గాను అరలీటరు రూ. 0—85 పైసలుగాను ఉన్నది.

# బస్సులు, ట్రక్కుల పర్మిట్లపై ఆంక్షలు: కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: 1974—75 సంవత్సరంలో మిగిలిన కాలానికి కొత్త మార్గాలలో బస్సులకు పర్మిట్లను యివ్వవద్దని, యిప్పుడు బస్సుసర్వీసులున్న మార్గాలలో అదనపు బస్సులకు, కొత్త సరకులరవాణా శకటాలకు కూడా పర్మిట్లను మంజూరు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది.

డీసెల్ చమురును పొదుపు చేసే ఉద్దేశంతో పెట్రోలియం, రసాయనాల మంత్రిత్వశాఖ ఈ ఆదేశాన్ని యిచ్చింది.

సరకులను, ప్రయాణికులను చేరవేసే మోటారు శకటాల నుంచి పొగవిపరీతంగా రాకుండా గట్టిగా అదుపు చేయాలని, పొగ వస్తున్న శకటాలకు సంబంధించిన రహదారి సరుకులను వశపరచుకొని, ఆ శకటాలను సరిఅయిన స్థితిలో ఉంచినప్పుడే ఆ పత్రాలను శకటాల యజమానులకు అప్పగించాలని కూడా కేంద్రం ఆదేశించింది.

500 కిలోమీటర్ల మించిన దూరానికి సరకుల రవాణాను ఆయా రాష్ట్రాల పౌర సరఫరాలశాఖ ప్రత్యేకంగా జారీ చేసే పర్మిట్ల ద్వారానే అనుమతించాలని కూడా కేంద్రం పేర్కొన్నది. అలాంటి ప్రత్యేకమయిన పర్మిట్లను అధిక ప్రాధాన్యం గల సరకుల రవాణా కోసం యివ్వాలని సూచించారు.

కొత్త మార్గాలకు పర్మిట్లు యిచ్చేటప్పుడు పాత పర్మిట్లను కాలపరిమితిని పొడిగించేటప్పుడు, ట్రక్కుల ద్వారా సరకుల రవాణా 500 కిలోమీటర్ల దూరానికి మించకుండా జరిగేటట్లు అదుపు చేయాలని కేంద్రం కోరింది.

—o:o—

## శ్రీకాకుళం జిల్లాలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు

శ్రీకాకుళం, సెప్టెంబరు 8: సాంఘిక సంక్షేమ డైరెక్టరు శ్రీ కె. పురుసోత్తమ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులు పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తనిఖీ చేశారు.

రణస్థలంలో 22 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ భవనానికి శ్రీకాకుళంలో 30 వేల వ్యయంతో నిర్మించిన భవనానికి శ్రీ నాయుడు ప్రారంభోత్సవం చేశారు.

జిల్లా కలెక్టరు శ్రీ టి. మునివెంకటప్ప గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ సి. ఎస్. రావు సన్నకారు రైతుల అభివృద్ధిసంస్థకు చెందిన శ్రీ కె. ఎస్. శర్మ, గిరిజన కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ శ్రీ బి. హెచ్. సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు.

33 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాల పట్టాలు యిచ్చారు. హరిజన కాలనీకి ప్రారంభోత్సవం చేశారు. త్రాగుడు విడనాడాలని బాలలకు చదువు నేర్పించాలని హరిజనులకు సలహా చెప్పారు. సీతంపేట గిరిజన బ్లాకులో కూడా డైరెక్టరు పర్యటించారు. (స్వ.వి)

## శ్రీకాకుళం జూనియర్ ఇంటర్ తరగతులు: శాసనసభ్యుని విజ్ఞప్తి

విజయవాడ, సెప్టెంబరు 8: శ్రీకాకుళంలోని ప్రభుత్వ కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియట్ తరగతులలో ప్రవేశం దొరకడం విద్యార్థులకు పెద్ద సమస్యగా పరిణమించినదని ఈ ఏడాది మొత్తం 240 సీట్లకు గాను 720 దరఖాస్తులు వచ్చాయని శాసన సభ్యుడు శ్రీ పల్లా లక్ష్మీనారాయణ (శ్రీకాకుళం) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది షిప్టు పద్ధతిని ప్రవేశపెట్టారని దానివల్ల మరో 240 మందికి అవకాశం లభించినదని కాని ఈ ఏడాది ఆ పద్ధతిని రద్దు చేశారని ఆయన తెలిపారు.

షిప్టుపద్ధతిని పునఃప్రారంభించడానికి,స్థానిక విద్యార్థులకు సీట్ల విషయంలో ప్రాధాన్యం యివ్వడానికి వెంటనే ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి, విద్యామంత్రికి విద్యాశాఖ డైరెక్టర్‌కు ఈ విషయమై వినతి పత్రాలు సమర్పించినట్లు శ్రీ లక్ష్మీనారాయణ తన ప్రకటనలో వివరించారు.

# "గన్నవరం ప్రాంతంలో తాటిరసంతో జీవనం"

(స్వకీయ విలేఖరి)

గన్నవరం, సెప్టెంబరు 8: కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా మెట్ట ప్రాంతంలో అనావృష్టి కారణంగా ప్రజలు నానా అగచాట్లకు గురి అగుటయే గాక, నిరుపేదలు తాటి రసం త్రాగి, తాటి చెక్కలు కాల్చుకుని తిని, జీవించే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని వీరవనేనిగూడెం ప్రజలు తెలిపారు.

ఈ తాలూకాలో గత నాలుగేండ్లనుండి పంటలు లేవు. ఈ ఏడాది కొద్దిపాటి వర్షపు జల్లులకు పోసిన నారు మళ్ళే వరిగడ్డి వలె ఎండి పోయాయి. వేరుశనగ, మొక్కజొన్న ఎండి పోయింది. చెరువులు నెరగొట్టాయి. పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఇంకా కొన్నాళ్ళు పోతే ప్రజలకు మంచినీటికొరత కూడా ఏర్పడుతుందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

పేదలకు పనులు లేవు. యీ ప్రాంతాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరవనేనిగూడెం గ్రామ కాంగ్రెస్ వారు 20 హరిజన కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయంచేశారు.

## మైలు వెడితేనే మంచినీరు

గన్నవరం, సెప్టెంబరు 8: తెంపల్లి గ్రామంలోని చెరువు ఎండి పోవుటచే మైలు దూరం స్త్రీ, పురుషులు నడచి వెళ్ళి మంచి నీరు తెచ్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇంకా కొన్నాళ్ళు పోతే బావులలో నీరు కూడా వుండదని ప్రజలు భయపడుతున్నారు.

# కాశ్మీర్ సహా ఏ రాష్ట్రానికి అనుబంధ ప్రతిపత్తి ఇచ్చే ప్రశ్న లేదు: స్వరణ్‌సింగ్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: భారత్‌లో జమ్మూ, కాశ్మీర్ అంతర్భాగమని అందుచేత సిక్కింకు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ప్రతిపత్తిని తమకు కూడా ఇవ్వాలని జమ్మూ, కాశ్మీర్ నాయకులు కోరవచ్చునన్న అభిప్రాయం ఎవరిలోను ఉండనవసరం లేదని నిన్న రాజ్యసభలో విదేశాంగ మంత్రి శ్రీస్వరన్ సింగ్ స్పష్టం చేశారు.

సిక్కింకు భారత్‌లో అనుబంధ ప్రతిపత్తి ఇచ్చే రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ పై విధంగా చెప్పారు.

జమ్మూ, కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఈ నిర్ణయం నుంచి మార్చజాలదని ఆయన ఖండితంగా చెప్పారు.

బిల్లుపై ఆరుగంటలపాటు చర్చ జరిగింది. అధిక సంఖ్యాక సభ్యులు దీన్ని బలపరచారు. భారత్‌లో కాశ్మీర్ విలీనం గురించి షేక్‌అబ్దుల్లా కూడా స్పష్టంగా అనేక ప్రకటనలు చేసి ఉన్నందున, ఇక ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భయసందేహాలు అక్కరలేదని స్వరన్‌సింగ్ పేర్కొన్నారు.

ఈ బిల్లుకు సభలోని వివిధ రాజకీయ పక్షాలవారు మద్దతుఇచ్చినందున ఆయన తన అభినందనలు తెలిపారు.

శ్రీ సింగ్ ఇంకా యిలా పేర్కొన్నారు: "సిక్కింకు మాత్రమే అనుబంధ ప్రతిపత్తి ఇవ్వబడింది. ఈ బిల్లులోని అంశాలు దీనివరకే పరిమితం. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ప్రతిపత్తి తనకు కావాలని అడగడానికి వీలులేదు. దేశంలోని అన్నిఇతర రాష్ట్రాలు ఫెడరల్ వ్యవస్థలోని మన రాజ్యాంగానికి లోబడి సహకార భావంతో పని చేస్తున్నవి.

మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం నెలకొని ఉన్నది. మనం యిద్దరం తదితరమైన క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఇది ప్రస్ఫుటమవుతున్నది.

సిక్కిం చట్టాన్ని కొందరు సభ్యులు విమర్శించారు. వారు కోరుతున్న నిబంధనల గురించి చెప్పడం మన పనికాదు. అందుచేత ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించినంత వరకు సిక్కిం చట్టంలోని అంశాలను మనం పరిశీలించవలసిలేదు. సిక్కింప్రజలు కోరిన విధంగా మన పార్లమెంటులోవారికి ప్రాతినిధ్యం ఇవ్వడానికై మన స్వంతరాజ్యాంగానికి సంబంధించి సవరణ చేయడానికే మనం పరిశీలిస్తున్నాము.

సిక్కింకు ఇంత వరకు ప్రొటెక్టొరేట్ ప్రతిపత్తి ఉండేది.

ఈ బిల్లును లోక్‌సభ గత బుధవారం నాడు అత్యధిక మెజారిటీతో ఆమోదించింది.

రాజ్యసభవారు కూడా నిన్న బిల్లును ఈ 168—8 వోట్ల తేడాలో ఆమోదించారు.

సిక్కిం శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ప్రకారం ఈ రాజ్యాంగం సవరణ బిల్లు రూపొందించబడింది. భారత్‌లోని రాజకీయ సంస్థలలో ప్రాతినిధ్యాన్నికోరుతూ సిక్కిం శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.

రాజ్యాంగ సవరణ బిల్లును నిన్న రాజ్యసభ మార్క్సిస్టు సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు.

ఈ బిల్లుపై లోక్‌సభలో వోటింగు జరిగినప్పుడు హాజరు కాని డి. ఎం. కె.సభ్యులు నిన్న రాజ్యసభలో దీన్నిబలపరిచారు. కానిసంస్థా కాంగ్రెసు సభ్యులు మాత్రం వోటింగు సమయంలో కనిపించలేదు.

ఈ బిల్లును ఆమోదించడం చరిత్రాత్మకమైన సంఘటన అని విదేశాంగ మంత్రి శ్రీ స్వరన్‌సింగ్, జనసంఘం నాయకుడు శ్రీ ఎల్. కె. అద్వానీలు అభివర్ణించారు. బిల్లు మూడవ పఠనం సందర్భంలో పార్లమెంటు తరఫున శ్రీ స్వరన్‌సింగ్ సిక్కిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేశారు.

## సిక్కింలో నిరాహార దీక్షలు లేవు

[illegible] సవరణ బిల్లుకు నిరసనగా సిక్కింలో ఎవరూ నిరాహారదీక్షలు జరుపుటలేదు. సిక్కిం ప్రధానమంత్రి [illegible] కొందరు ప్రకటించుకున్నారు. [illegible] ఉన్నట్లు మనకు సమాచారం [illegible]

## [illegible] వివాదం

[illegible] సిక్కింకు అను[illegible] 35వ [illegible]

## తేనీరు కాచుకోడానికి ఉత్తరాల మంట

లూథియానా, సెప్టెంబరు8: స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో పని చేసే ఒక బంట్రోతు ప్రతి రోజు ఉదయం తపాలా కార్యాలయాన్ని తెరిచే ముందు ఉత్తరాల పంపిణీ గదిలోనికి వచ్చి చేతికి అందినన్ని ఉత్తరాలను తీసుకుని పోయి మంట వెలిగించి తేనీరు కాచుకుని త్రాగేవాడు. ఇది అతడికి నిత్య కృత్యం అయి పోయింది. మొన్న ఉదయం పట్టుబడే వరకు అతడు యిలా ఎన్నో ఉత్తరాలను వంటచెరకుగా ఉపయోగించాడు. అతడిని యిప్పుడు ఉద్యోగంలోనుంచి తాత్కాలికంగా తొలగించారు.

# వ్యవసాయ ఋణాలపై వివిధ రకాల వడ్డీ రేట్లు: సహకార బ్యాంకులకు చవాన్ సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: వివిధ తరగతులకు చెందిన వ్యవసాయదారుల వద్ద విభిన్నమైన వడ్డీ రేట్లు తీసుకునే పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సహకార బ్యాంకులు ప్రయత్నించాలని నిన్న లోక్‌సభలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ వై. బి. చవాన్ సూచించారు.

బ్యాంకులు తీసుకునే ఋణాలపై ఏడు శాతం పన్ను తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లునుంచి సహకార బ్యాంకులను మినహాయించే ప్రశ్న లేదని ఆయన స్పష్టంచేశారు.

సహకార బ్యాంకులు చిన్న రైతుల వద్ద తక్కువ వడ్డీ, ఇతర పెద్ద రైతుల వద్ద హెచ్చు వడ్డీ తీసుకునే పద్ధతిని ప్రవేశపెడితే అదనపు పన్నులను చెల్లించడానికి ఆ బ్యాంకులకు వనరులు సమకూరగలవని శ్రీ చవాన్ వివరించారు.

ఏడు శాతం పన్ను నుంచి రాష్ట్ర సహకార బ్యాంకులను మినహాయించాలని సభలోని అన్ని వర్గాల సభ్యులు చేసిన విజ్ఞప్తికి మంత్రి సమాధానమిస్తూ పై సూచన చేశారు.

ఈ పన్ను విధిస్తే చిన్న రైతులపై అదనపు భారం పడగలదని సభ్యులుచెప్పారు.

చర్చ అనంతరం ఈ బిల్లు ఆమోదింపబడింది.

—:o:—

బొంబాయి, సెప్టెంబరు 8: శ్రీ వసంత కులకర్ణి, అఖిలభారత హిందూమహాసభ కార్యదర్శి కన్నూర్ వ్యాధి వల్ల స్థానిక ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయస్సు [illegible] [illegible] భార్య—ముగ్గురు పిల్లలు ఉన్నారు.

## బొంబాయిలో రు. 20 లక్షల వజ్రాలు స్వాధీనం

బొంబాయి, సెప్టెంబరు 8: మధ్యబొంబాయిలోని ఒక వర్తక సంస్థపై నిన్న సి.బి.ఐ. అధికారులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడిచేసి రు 20 లక్షల విలువ గల వజ్రాలను, 45 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారని సి. బి. ఐ. ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ దాడి సందర్భంలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

ఈ వ్యాపార సంస్థలోని కొన్ని అభ్యంతరకరమైన పత్రాలను కూడా అధికారులు స్వాధీన పర్చుకున్నారు.

వజ్రాలు మనదేశానికి దొంగరవాణా అయినవి.

—:o:—

## స్వరణ్‌సింగ్ మాస్కో పయనం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: విదేశాంగ మంత్రి శ్రీ స్వరన్‌సింగ్ నిన్న రాత్రి ఇక్కడ నుంచి విమానంలో మాస్కో వెళ్ళారు. సోవియట్ నాయకులతో ద్వైపాక్షిక సంబంధాల గురించి, అంతర్జాతీయ సమస్యల గురించి ఆయన ముఖ్యమైన చర్చలు జరుపుతారని తెలియవచ్చింది.

మాస్కోకు బయలుదేరే ముందు శ్రీ సింగ్ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధిని కలుసుకొని చర్చించారు.

అధిక దిగుబడినిచ్చే IR-8, పద్మ మరియు జయ లాంటి సరిక్రొత్త వరి రకాలు క్రిమి మరియు బూజు తెగుళ్ళకు సులభంగా గురి కాగలవని తెలుసుకొనబడింది.

అధికంగా వరి పండించటానికి మనదేశం చేస్తున్న భగీరథ ప్రయత్నానికి ఇది తీరని అఘాతం. మా పరిశోధనా లాబొరేటరీలలో అభివృద్ధి పరచబడిన "హైస్టామైసిన్ మరియు ఆరియోఫంగిన్"లు క్రిమి మరియు బూజు సంబంధమైన జాడ్యమును నిరోధించి వరి విత్తనాలకు, మొక్కలకు సంపూర్ణమైన రక్షణ నివ్వగలవు. వాటిని ఉపయోగించటం చాలా తేలిక.

విత్తనాలను చల్లే ముందు "హైస్టామైసిన్ మరియు ఆరియోఫంగిన్" సొల్యూషన్‌లో నానబెట్టండి. నాటేటప్పుడు నారుపైన, ఆపైన మొక్కలు పెరిగే సమయంలో ఆకులపైన స్ప్రే చెయ్యండి.

ఇది చాలా సులభమైనది, పొదుపైనది మరియు లాభదాయకమైనదని అనేక ప్రయోగాత్మకమైన వ్యవసాయ క్షేత్రాలలో వాడి ఋజువు చేయబడినది.

ఇతర వివరాలకు ఈ క్రింది ఎడ్రసుకు వ్రాయండి:

HA HINDUSTAN ANTIBIOTICS LTD. PIMPRI

హిందూస్థాన్ యాంటిబయొటిక్స్ లిమిటెడ్

(ఒక భారత ప్రభుత్వ సంస్థ) పింప్రి–పూనా–18.

ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూటర్లు: M/s ఉషా అగ్రో కెమికల్స్, ఏలూరు రోడ్, విజయవాడ-2.

Tom & Bay/HA-7135-TL

నేడు మేము రజతోత్సవం జరుపుకుంటున్నాం

25 సంవత్సరాల క్రితం మేము సైకిళ్ల తయారీ ఆరంభించినప్పుడు...

1949వ సంవత్సరం ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియాకు ఒక శకారంభం, యునైటెడ్ కింగ్డమ్‌లో ప్రపంచ మొత్తంమీద సైకిళ్ల తయారీలో పెద్ద సంస్థ అయిన ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌వారి సహకారంతో మా సంస్థ సంస్థాపకులు, కీర్తిశేషులు శ్రీ ఎ. ఎమ్. ఎమ్. మురుగప్ప చెట్టియార్‌గారు టి. ఐ. సైకిల్స్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. కొంత ఫలప్రదమైన విదేశాల సహకారంతో, మరికొన్ని సంస్థలనుకూడా ఆవడి–అంబత్తూరు ఇండస్ట్రియల్ ఏరియాలో స్థాపించారు. టి. ఐ. సైకిల్స్ ఆఫ్ ఇండియా, అంబత్తూరు ద. తూ. ఆసియాలోకే సైకిళ్ళ తయారీలో ఒక పెద్ద సంస్థగా అభివృద్ధిచెంది, మిగత సంస్థలు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పరికరాలను తయారుచేయటంలో నిమగ్నులయ్యాయి— అవి, ఇ ఆర్ డబ్లియు స్టీల్ ట్యూబులు, మెటల్ సెక్షన్లు, కోల్డ్ రోల్డ్ స్టీల్ స్ట్రిప్పులు, సైకిల్ సీట్లు, సైకిళ్ళకు డైనమో ల్యాంపులు, స్కూటర్ ల్యాంపులు, సైకిల్ చెయిన్లు మరియు ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ చెయిన్లు.

నేడు, మా వుత్పత్తుల ప్రశస్తిని పరిశీలించి చూస్తే స్వదేశంలోనేమి, విదేశాలలోనేమి మాకు లభించిన పేరు ప్రతిష్ఠలకు, ఎగుమతుల బహూకృతులకు మేమెంతో కృతజ్ఞులం. మా యీ పేరు ప్రతిష్ఠలకు మా సంస్థలో పనిచేసే 4000 లకు పైగా వుద్యోగుల శ్రమ, సహనం అనేది చాలా భాగం కారణం అన్నది అంగీకరించవలసినదే. దీనికితోడు మాకు లభించిన మా సహకారుల, విక్రేతల, వాడుకదారుల సహకారం, నమ్మకంకూడా ఎంతో తోడ్పడినాయి. ఈ శుభసమయాన మేము మన దేశపురోభివృద్ధికి తగు సేవ చేయుటకు మరి బద్ధులు కాగలము.

మా పురోభివృద్ధికి నాంది అయింది

TI 25 years of growth 1949-1974

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

FDB TI 2061 TEL


Printed and Published for Nageswara Rao Estates Private Ltd., by S. Nageswara Rao at the Andhra Patrika Press, Gandhinagar, Vijayawada-3. Editor: S. Radhakrishna, Vijayawada. Phones: 75667 & 75226.